

పోలీసు వీరులకు పురస్కారాలు 3లో

సంచలన వార్తా పత్రిక

లీడర్

SANCHALANA VAARTHA PATRIKA LEADER

15 ఆగస్టు 2017 మంగళవారం

సంపుటి : 20
సంచిక : 18

www.leaderepaper.com | ఎడిటర్ : వి.వి.రమణమూర్తి | 8 పేజీలు | వెల : రూ. 2.00 | Published from Visakhapatnam, Rajahmundry and Hyderabad


పంచాంగం

శ్రీ హేవళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష రుతువు శ్రావణ మాసం శుక్లపక్షం

తిది : సప్తమి సా॥ 7-45 వరకు
నక్షత్రం : భరణి రా॥ 3-57 వరకు
వర్జ్యం : మ॥ 2-13 నుండి 3-45 వరకు
దు.ము : మ 12-22 నుండి 1-18 వరకు
పు.దు.ము : మ 2-51 నుండి 3-51 వరకు
రాహుకాలం : ఉ 7-16 నుండి 8-51 వరకు



ముందస్తుకే మోదీ మొగ్గు ?



న్యూఢిల్లీ : లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్న మోడీ సర్కార్ 2019 సార్వత్రిక ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందే జరిపించే దిశగా కసరత్తు చేస్తున్నది. వచ్చే ఏడాది నవంబర్-డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘర్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏపీ, తెలంగాణ, ఒడిషా అసెంబ్లీలకూ ముందస్తు ఎన్నికలకు కేంద్రం మొగ్గుచూపుతున్నది. ఏకకాల ఎన్నికలకు మార్గం సుగమం చేసేలా వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాలకు పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరిపించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతుండటంతో పాలనపై ప్రభావం చూపడంతో పాటు నిర్వహణ వ్యయం, సమయం భారీగా వెచ్చించాల్సి వస్తున్నదని ప్రధాని మోడీ పలుమార్లు వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలతో పాటు లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ కాశ్యప్ సహా పలువురి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇవన్నీ ముందస్తుకు సన్నాహాలేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా అసెంబ్లీల కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. ఇది సాధ్యం కాకుంటే రాజ్యాంగ సవరణ వంటి చర్యలు అవసరమవు తాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆరు నెలల్లో గడువు తీరే అసెంబ్లీలకు ఎన్నికలను ఈసీ నిర్వహించవచ్చని దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్

మిగతా 2లో ▶



కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని వేషంలో అక్క విజయ్, తేజల ఎనిమిది నెలల కుమార్తె ఆశిత

చంద్రబాబుకు కళ్ళునెత్తికెక్కాయి

నంద్యాల రోడ్‌షోలో జగన్

నంద్యాల: ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టే ప్రతీ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎర వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరో రోజు నంద్యాల ఏటీఎం సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. పాలన పేరుతో విపరీతమైన అవినీతి చేస్తున్న చంద్రబాబుకు ఈ మూడున్నరేళ్లలో అహంకారం కూడా పెరిగిందని, ఆయన కళ్లు తలకెక్కాయని జగన్ విమర్శించారు. తాను వేస్తున్న



ఎరలకు లొంగకపోతే చంద్రబాబు బుజ్జగింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. టీడీపీ నేతలంతా నంద్యాలలోనే

మిగతా 2లో ▶



సిట్ అదుపులో సర్వేయర్ గణేష్

• విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం • జోరుగా దర్యాప్తు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: విశాఖ భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వేగం పెంచుతూ ముందుకు దూసుకెళ్లిపోతుంది. భూ కుంభకోణాలతో సంబంధం వున్న ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటూ విచారణను వేగవంతం చేస్తోంది. తమకి అందిన పిర్యాధుల నేపథ్యంలో భూ టాంపరింగ్‌తో సంబంధాలున్నాయనే అభియోగంతో విశాఖ జిల్లా పరిధిలో సర్వేయర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్, అతని కుమారుడు రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. రామాటాకీస్ సమీపంలో గల సువర్ణ అపార్ట్‌మెంట్‌లో గల వారి నివాసంలో తనిఖీలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గణేష్, అతని కుమారుడు రాజశేఖర్‌ల వ్యవహారంపై వివరాలు సేకరించిన సిట్ అధికారులు పక్కా ఆధారాలతోనే ఇళ్లపై దాడులు నిర్వహించి తనిఖీలు నిర్వహించి, వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విచారణలో ఇప్పటికే భూకుంభకోణం ఆరోపణలపై అరెస్టయిన మాజీ తహశీల్దార్ మజ్జి శంకరరావు ప్రమేయం

మిగతా 2లో ▶



ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

కృష్ణాష్టమి సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి దంపతులు

లోపలి పేజీల్లో

మాలతీ చందూర్ పురస్కారం

శివరాజు సుబ్బలక్ష్మికి

ఈ నెల 21న ప్రదానం

పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడి



మీడియా సమావేశంలో వైఎల్‌పి

విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : ప్రముఖ కథా, నవలా రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మికి 2017 సంవత్సరానికి గాను మాలతీ చందూర్ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. నగరంలోని బాలాజీనగర్‌లో గల లోక్‌నాయక్ ఫౌండేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చందూర్ కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుబ్బలక్ష్మికి అవార్డును ప్రధానం చేయటం జరుగుతుందన్నారు. ఆ రోజు సాయంత్రం ఆరుగంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. మాలతీ చందూర్ మరణానంతరం ఆమె పేరిట అవార్డును నెలకొల్పడం జరిగిందన్నారు. 2014

మిగతా 2లో ▶

ప్రముఖ వ్యాపారవేత్త

అప్పారావు మృతి

వాణిజ్య రంగంలో ఆయనదో ప్రత్యేక గుర్తింపు


జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి



అనకాపల్లి, న్యూస్‌లీడర్

అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఆకుల అప్పారావుగా సుపరిచి తులైన ఫ్లీట్ ఓనర్ కొణతాల అప్పారావు(86) అనారోగ్య కారణంగా విశాఖలోని అపోలో ఆస్పత్రిలో సోమవారం ఉదయం 8గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఇంటి పేరు ముందు పెట్టి చెబితే తెలియని వారు ఉండ వచ్చేమో గాని, ఆకుల అప్పారావు అనే పేరు చెబితే తెలియని వారు ఉండరు. ఒక సామాన్య వ్యక్తిగా జీవితాన్ని ఆరంభించిన ఆయన జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వాణిజ్య పరంగా అనకాపల్లి చరిత్రను చూసుకుంటే కష్టపడి ఎత్తుకెదిగిన వారిలో అప్పారావు ముందంజలో ఉంటారు. తమలపాలకుల వ్యాపారంతో తన వాణిజ్య జీవితాన్ని ఆరంభించిన ఆయన ఆ తర్వాత కాలంలో వ్యాపారం చేయని రంగం లేదనే చెప్పుకోవాలి. రవాణా రంగం, సినిమా థియేటర్లు, సినీ డిస్ట్రిబ్యూషన్, లాడ్జింగ్‌లు, కళాశాలలు ఇలా అనేక రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆపద్బాంధవుడు చిత్ర నిర్మాణం ద్వారా సినీ నిర్మాతగా ఖ్యాతి పొందారు. ముఖ్యంగా చెప్పుకుంటే రవాణా సౌకర్యానికి నోచుకోని

మిగతా 2లో ▶



ఇందులో మా తప్పు ఎంతమాత్రం లేదు.. పాపకు, మీతో రుణం తీరిపోయింది, వెళ్ళిపోయింది... !



ముందస్తుకే మోదీ మొగ్గు...

(మొదటిపేజీ తరువాయి)

సుభాష్ కశ్యప్ చెప్పారు. 2019 ఏప్రిల్లో నిర్వహించాల్సిన లోక్‌సభ ఎన్నికలను వచ్చే ఏడాది నవంబర్–డిసెంబర్‌లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘర్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహించే అవకాశాలు న్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ, ఏపీ, ఒడిషాలో పాలక పార్టీలు అంగీకరిస్తే కొద్ది నెలలు ముందుగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ సార్వత్రిక ఎన్నికలతో పాటే జరిపించవచ్చని భావిస్తున్నారు. ఒకే సారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు కొన్ని రాష్ట్రాలు తమ అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేసుకునే అవ కాశం ఉందని రాజ్యాంగ నిపు ణులు కశ్యప్ చెబుతున్నారు. ఏకకాల ఎన్నికలకు అనువుగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజం పడకుంటే మరో పదేళ్ల పాటు ఈ కసరత్తు కొలిక్కిరాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మాలతీ చందూర్ పురస్కారం శివరాజు సుబ్బలక్ష్మికి

(మొదటిపేజీ తరువాయి)

నుంచి ఏటా ఒక ప్రముఖ రచయిత్రికి ఈ అవార్డును అందజేయడం జరుగుతోందని తెలిపారు. 2014వ సంవత్సరానికి గాను రచయిత్రి సి.ఆనందారామంకి, 2015వ సంవత్సరానికి గాను యుద్దనపూడి సులోచనరాణికి, 2016కి గాను కె.ఆరుద్ర రామలక్ష్మికి మాలతీ చందూర్ అవార్డును అందజేయటం జరిగిందన్నారు. 2017 సంవత్సరానికి గాను ప్రముఖ కథా, నవలా రచయిత్రి, చిత్రకారిణి, సమకాలిన సాహితీ ప్రపంచంలో రచయిత్రులందరిలోకి పెద్ద అయిన శివరాజు సుబ్బలక్ష్మికి ప్రధానం చేయనున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగా అవార్డు గ్రహీతకు రూ. 50 వేల నగదు బహుమతిని అందజేస్తామన్నారు.

మధ్యతరగతి జీవితానికి మల్లెపందిరి...మాలతీ చందూర్

మధ్యతరగతి జీవితాన్ని, ఆ కుటుంబాలలోని మానవ సంబంధాలను తన రచనల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపడంలో మాలతీ చందూర్ సుప్రసిద్ధురాలని అని యార్లగడ్డ పేర్కొన్నారు. స్త్రీ పాత్రలు ఆత్మగౌరవంతో సమస్యలను ఎదుర్కొన్నట్లు చిత్రించి, పాఠకుల్లో ప్రేరణ కలిగించడం ఆమె నైజమని అన్నారు. భారత స్వాతంత్ర్య సమరకాలంలో జరిగిన చీరాల–పేరాల ఉద్యమ నేపథ్యంలో ఆమె రాసిన 'హృదయనేత్రి' నవలకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించిందన్నారు. ఆమె మరణానంతరం మాలతీ చందూర్ పురస్కారం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.

బహుముఖ సృజనా వైవిధ్యశీలి...శివరాజు సుబ్బలక్ష్మి

కథా, నవలా రచయిత్రిగా, వచన గేయ కవయిత్రిగా, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి బహుముఖ సృజనా వైవిధ్యశీలి..శివరాజు సుబ్బలక్ష్మి అని యార్లగడ్డ పేర్కొన్నారు. తొమ్మిది పదుల జీవితం, ఆరున్నర పదుల ఏళ్ళకు పైగా సాహిత్యంతో ముడిపడిన శివరాజు సుబ్బలక్ష్మికి 2017వ సంవత్సరానికి గాను మాలతీ చందూర్ పురస్కారం అందజేయనున్నట్లు వెల్లడించారు.

ప్రముఖ వ్యాపారవేత్త అప్పారావు మృతి

(మొదటిపేజీ తరువాయి)

మారుమూల పల్లెటూళ్లకు సైతం బస్సు సదుపాయం కల్పించిన వ్యక్తిగా ఆయన గ్రామీణ ప్రాంత ప్రజల మనసు గెలుచుకున్నారు. కాజీపాలెం బస్సు కోసం ఎదురు చూడని వారూ ఉండరు, ఆ బస్సు రాగానే అప్పారావును తలచుకోని వారు వుండేవారు కారు. ఏ రంగంలో అడుగుపెట్టినా ఆయన శైలి, అందుకున్న విజయాలు వేరొకరికి సాధ్యం కావేమోననే రీతిలోనే ఉండేవి. అలాగే సేవా తత్పరతలోను ఎంత మాత్రం తీసిపోరు. శరణు కోరిన వారికి కాదనకుండా సాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఆయన నుంచి సాయం పొందిన వారు చెబుతుంటారు . ఆయన స్థాపించిన సంస్థలు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు అందిచ్చాయి. అలాగే రాజకీయాల్లోను ఆయన పేరు వినిపిస్తుంటుంది. స్వర్గీయ పార్లమెంట్ సభ్యులు ఎస్.ఆర్.ఎస్. అప్పలనాయుడు విజయం వెనుక ప్రధాన పాత్ర పోషించిన వారిలో అప్పారావు ఒకరు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా వీసమెత్తు గర్వం కూడా లేని వ్యక్తి ఆయన. అన్ని వర్గాల ప్రజలకు సన్నిహితుడిగా మెలిగిన ఆయన మరణం ఎంత మందినో కలచి వేసింది. ఆయన మరణ వార్త తెలియగానే మాజీ మంత్రులుదాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ,లీడదర్ దినపత్రిక సంపాదకులు వీవీ రమణమూర్తి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విల్లూరి పైడారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ కొణతాల జగన్, ఎఎంఎఎల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ విల్లూరి అప్పలస్వామి నాయుడు, పట్టణ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సాయంత్రం 4గంటలకు అప్పారావు అంతిమ యాత్ర ప్రారంభ మవుతుంది. ఇదిలావుండగా ఆయన మృతికి సంతాప సూచికంగా పట్టణంలోని సినిమా థియేటర్‌లు స్వచ్ఛందంగా మూసివేశారు.

చంద్రబాబుకు కళ్ళునెత్తికెక్కాయి

(మొదటిపేజీ తరువాయి)

ఉన్నారని, కేబినెట్ మొత్తం ఇక్కడే తిష్ట వేసిందని జగన్ తెలిపారు. వైఎస్సార్ సీపీ పోటీ చేయకపోయి ఉంటే ఈ మంత్రులంతా మీకు కనిపించేవారా? అని ప్రజలను ఆయన ప్రశ్నించారు. రేషన్ పాపుల్లో ఇంతకుముందు 9 రకాలు ఇచ్చేవారని, ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని జగన్ పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి అని ఈ సందర్భంగా ఆయన మరోసారి ప్రకటించారు. నంద్యాలలో ఉధృతంగా వైఎస్ జగన్ ప్రచారం కొనసాగుతోంది. ప్రతిచోటా వైఎస్ జగన్ రోడ్ షోలకు జనం భారీ సంఖ్యల తరలివస్తున్నారు.

సిట్ అదుపులో సర్వేయర్ గణేష్

(మొదటిపేజీ తరువాయి)

ఉన్నట్లు వెల్లడిచేసినట్లు సమాచారం. వారి నుంచి సేకరించిన వివరాల ప్రకారం మరికొంతమందిన సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

మధురవాడ పోతీనమల్లయ్యపాలెం, కొమ్మాది పరదేశిపాలెంలో జరిగిన భూ ట్యాంపరింగ్ వ్యవహారంలో సర్వేయర్ గణేష్ కీలక పాత్ర వహించినట్లు సిట్ విచారణలో వెల్లడవ్వటం వల్లనే వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సర్వేయర్‌గా గణేష్ పనిచేసిన వివిధ ప్రాంతాల్లో కొంతమంది తహశీల్దార్‌లకు అనుకూలంగా పనిచేసి పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని భూ టాంపరింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. అతని కొడుకు రాజశేఖర్ కూడా తండ్రికి పూర్తిగా సహకరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిట్ పక్కా ఆధారాలతోనే వారి ఇళ్ళల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. సిట్ పరిశీలనలో మరికొంత మందికి ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో వారిపై పంజా విసిరేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా వుండగా సర్వేయర్ గణేష్ తెలిపిన వివరాల్లో ఏ వెల్లడించారు, ఎవరెవరి పేర్లు చెప్పారో అని ప్రత్యక్షంగా సంబంధం వున్న కొంతమంది ఆందోళన చెందుతున్నారు. సర్వేయర్ గణేష్‌ను, అతని కుమారుడుని అరెస్ట్ చేసే అవకాశం ఉండటంత, ఈ వ్యవహారంలతో సంబంధం ఉన్నవారు అజ్ఞాతంలోకి జారుకుంటున్నట్లు సమాచారం. కాగా భూ కుంభకోణంతో సంబంధం వున్న ఎవ్వరినీ విడిచిపెట్టబోమని సిట్ అధికారులు వెల్లస్తున్నారు.

యాక్టివ్ హోండాని ఢీకొన్న లారీ.. మహిళ మృతి

విశాఖ క్రైం, న్యూస్‌లీడర్: తాటిచెట్లపాలెం జాతీయ రహదారి ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్ దగ్గర యాక్టివ్ హోండాని లారీ ఢీకొంది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్రవాహనంపై భార్యభర్తలు ఇద్దరు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చి లారీ వారిని ఢీకొంది. దీంతో వాహనంపై వున్న మహిళ లారీ చక్రాలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రాజుకు డాక్టరేట్ ప్రధానం



అనకాపల్లి,న్యూస్‌లీడర్: ఎన్టీఆర్ వైద్యాలయం హెచ్ఐవీ విభాగంలో కౌన్సిలర్‌గా పని చేస్తున్న బోని నాగరాజుకు సైకాలజీ, పారా సైకాలజీ విభాగంలో డాక్టరేట్ లభిం చింది. ఏయూ 83,84 స్నాతకోత్సవంలో భాగంగా డాక్టరేట్ పత్రాన్ని అందు కున్నారు.

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వరదలు

న్యూఢిల్లీ: భారీ వరదలు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు రాష్ట్రాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటం క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. బిహార్లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. సితామర్హి జిల్లాలో బాగ్‌మతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అసాధారణ వరద పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక గోపాల్‌గంజ్ జిల్లాలోనూ గండక్ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. బిహార్‌లో మొత్తం 12 జిల్లాలు వరదల వల్ల ప్రభావితం అయ్యాయని, ఇప్పటికే 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగగా, మరో బృందాలు సోమవారం రాష్ట్రానికి రానున్నాయని అధికారులు తెలిపారు.

15న 'సమ్మతం' డాక్యుమెంటరీ విడుదల




మీడియాతో మాటాడుతన్న దర్శకుడు రవికిరణ్

డాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: తిరుపతి టీటీడీ బోర్డులో జరిగిన ఒక యాదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన 'సమ్మతం' డాక్యుమెంటరీని స్వాతంత్ర దినోత్సవం నాడు విడుదల చేయనున్నామని చిత్ర దర్శకుడు ఎం. రవికిరణ్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జయసూర్య ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై తురమల్లా వనిత నిర్మాతగా జాతీయత భావం కథంశంతో రూపొందించామన్నారు. ఈ చిత్రం 15వ తేదీ సాయంత్రం రామ్‌నగర్ లయన్స్ క్లబ్‌లో తొలిప్రదర్శన చేయనున్నమని చెప్పారు. ఈచిత్రాన్ని సినీరచయిత ఎస్ కాశీ విశ్వనాథంకు అంకితం చేస్తున్నామని దర్శకుడు రవికిరణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు ఎస్‌కె మిశ్రో, ప్రసన్నకుమార్ బాలాజీ, ఏయూ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, ఏడ సీపీ ఎం.డి.ఖాన్, ప్రముఖ న్యాయవాధి బైప అరుణ్‌కుమార్, కళా కారు లు, సాహితీవేత్తలు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పేరూరి రవి బ్ర హ్మ, కాశీవిశ్వనాథ్ తనయుడు శ్రీధర్, మ్యూజిక్‌డైరెక్టర్ రమేష్ పాల్గొన్నారు.

కిలో ఉల్లి రూ.22కే విక్రయించాలి

'నీరు-ప్రగతి' పురోగతిపై టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు



అమరావతి: రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయితీకి సొంత నర్సరీ అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోమవారం తన నివాసం నుంచి 'నీరు–ప్రగతి' కార్యక్రమ పురోగతిపై సమీక్షించారు. నర్సరీల ద్వారా గ్రామాల్లో లక్షా 50 వేల మందికి ఉపాధి కల్పించాలని ఆదేశించారు. 2019 నుంచి ఒక్క మొక్క కూడా బయట నర్సరీలలో కొనే పరిస్థితి ఉండ కూడదన్నారు. అభివ ృద్ధికి, సంక్షేమానికి నీటి అందుబాటే ప్రాతిపదికగా తెలిపారు. భూమి, నది, చెరువు, చెట్టు మన వారసత్వ సంపదగా పేర్కొంటూ వీటిని పరిరక్షించుకోవడం మన కర్తవ్యం అన్నారు .

వర్షాలు ఒకనెలలో ఎక్కువ, ఇంకో నెలలో తక్కువ పడుతున్నాయని, వర్షపాతంలో అనిశ్చితిని సక్రమంగా హ్యాండిల్ చేయగలగడంలోనే మన సమర్ధత బయట పడుతుందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఇంకా వర్షపాతం లోటు 6.7% ఉందంటూ, భూగర్భజలాలు 13.8 మీటర్ల దిగువన ఉన్నాయని తెలిపారు. వర్షాకాలంలో 3మీటర్ల దిగువన భూగరజలం ఉండాలన్నదే లక్ష్యంగా గుర్తు చేశారు. అంటే ఇంకా 10మీటర్లు భూగర్భజలం పెరగాలని, 1000టిఎంసిలు భూమిలోకి అదనంగా చేరాలన్నారు. దీనిని ద ృష్టిలో ఉంచుకుని జలసంరక్షణ చర్యలను ముమ్మరం చేయాలన్నారు.

'జలసిరికి హారతి' అన్ని ప్రాంతాలలో చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏరువాక, వనం-మనం తరహాలో దీనిని విజయవంతం చేయాలన్నారు. పట్టిసీమ ద్వారా 14 లక్షల ఎకరాల్లో సేద్యం జరుగుతోందన్నారు. పురుషోత్త పట్నం ఎత్తిపోతలను రేపే లాంఛనంగా ప్రారంభిస్తున్నామంటూ దీని ద్వారా ఏలేరు రిజర్వాయర్ లో 25 టిఎంసిలు నిల్వ చేయడం ద్వారా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందన్నారు.

రైతులకు 100% సబ్సిడిపై విత్తనాలు అందించాలి:

ప్రత్యామ్నాయ పంటల సాగు కింద 100% సబ్సిడిపై రైతులకు విత్తనాలు అందించాలన్నారు. ఖరీఫ్ సాగులక్ష్యంలో 84% చేరుకున్నామన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు కింద మినుము,శనగ,జొన్న అపరాల సేద్యాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇప్పటివరకు పంట బీమా 77%, ఇన్ పుట్ సబ్సిడీ 82% చెల్లించారంటూ, మిగిలిన సొమ్ము కూడా రైతుల ఖాతాలలో వెంటనే జమచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు సూక్ష్మ పోషకాల పంపిణీ 67%, పంట రుణాల పంపిణీ 65% చేశారని వెంటనే 100% పూర్తి చేయాలని ఆదేశించారు.

5లక్షల పంటకుంటల తవ్వకం పూర్తిచేయాలి:

నరేగా కింద రూ.817 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 93వేల పంటకుంటల తవ్వకం పూర్తయ్యింది, పనులు ప్రారంభం అయిన లక్షా 35వేలు వెంటనే పూర్తిచేయాలన్నారు. ఇప్పటివరకు 5 లక్షల పంటకుంటల తవ్వకం జరిగింది, లక్ష్యంలో మిగిలిన 5లక్షలు కూడా పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు. 3,729 చెక్ డ్యాముల నిర్మాణం పూర్తి చేశారని, మిగిలిన పనులు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. 13,779 చెక్ డ్యాములకు మరమ్మతులు పూర్తిచేసి అభివ ృద్ధి చేశామన్నారు. 1100 కి.మీ. సిమెంట్ రోడ్లు వేశాం, ఇప్పటిదాకా మొత్తం 11వేల కి.మీ. సిసి రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది, మిగిలిన 6వేల కి.మీ పూర్తిచేయాలి. 1000 అంగన్ వాడి భవనాల నిర్మాణం పూర్తయ్యింది. 5వేల భవనాల నిర్మాణం పూర్తిచేయాలి.

రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.22కు విక్రయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 18ఏళ్ల క్రితం ఉన్న రైతుబజార్లే ఇప్పుడు ఉన్నాయంటూ, వాటి సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. వీలైతే ప్రతి మేజర్ పంచా యితీకి రైతు బజార్ ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రివాచ్ పై పూర్తి దృష్టి కేంద్రీకరించాలన్నారు. వ్యవసాయ శాఖ, రైతు బజార్ల వ్యవస్థ,ఉద్యాన శాఖ సమన్వయంగా పనిచేయాలన్నారు. స్థానిక డిమాండ్‌ను అందుకోవడంతో పాటుగా జాతీయ, అంతర్జాతీయ డిమాండ్లను అధ్యయనం చేసి ఆయా పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయాలని కోరారు.


ప్రతి గ్రామంలో డ్వాక్రా మహిళల ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. సాగుకు కావాల్సిన భూమిని మహిళా సంఘాలకు అందజేయాలన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోను కూరగాయల కొరత ఏర్పడకూడదని,అందరికీ పోషకాహారం అందుబాటులో ఉండేలా చేయాలని సూచించారు. కూరగాయలు,ఉల్లి, అపరాలు డిమాండ్‌కు తగ్గ సప్లై ఉండాలని, ధరలపై నియంత్రణ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ టెలి కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, ఉద్యానశాఖ, జలవనరుల శాఖ, పంచాయితీరాజ్, రైతు బజార్ల అధికారులు రాజశేఖర్, హరి జవహర్ లాల్, చిరంజీవి చౌదరి,వెంకటేశ్వర రావు, రామాంజనేయులు,రమణ మూర్తి,అరుణ్ కుమార్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మహిళలకు ఆటల పోటీలు

అనకాపల్లి,న్యూస్‌లీడర్: శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పూడిమడక రోడ్డులోని రామాలయం వద్ద వార్డు మహిళలకు ,బాలబాలికలకు మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, దేశ భక్తి గీతాల పోటీలు నిర్వహించారు. పోటీలను ట్రస్టు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ సత్యవతి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, కె. పద్మ, వీరయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు



అనకాపల్లి,న్యూస్‌లీడర్: పట్టణంలోని రవీంద్ర భారతి స్కూలు, కేంబ్రిడ్జి స్పేస్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాధాకృష్ణులు, గోపికల వేషధారణ చేయించారు. పౌరాణిక వేషదారణలో విద్యార్థులు ఎంతగానో అలరించారు.

వీరి సేవలకు సెల్యూట్

ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌తో పాటు డీఎస్పీ, సీఐ ఎస్ఐ, హెచ్‌సీకు ఇండియన్ పోలీస్ మెడల్స్

విశాఖ క్రైం, న్యూస్‌లీడర్: విశాఖ జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో పనిచేస్తూ తమ విధి నిర్వహణలో విశిష్ట సేవలందిస్తున్న ఐదుగురికి ఇండియన్ పోలీస్ మెడల్స్ వరించాయి. ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మైలవరపు శ్రీనివాసరావు, సీసీఆర్‌బీలో హెచ్‌సీ పులకల మాధవరావు, జిల్లా పోలీసు శాఖకు చెందిన బక్కన్నపాలెం డీటీసీలో వున్న డీఎస్పీ ఆర్.శ్రీనివాస్, ఎస్‌బీఎక్స్‌లోని సీఐ ఎ.వెంకటరావు ఈ జాబితాలో వున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుదు చేతులమీదుగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్స్ (ఐపీఎం)ను అందుకోనున్నారు. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రతిఏటా స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మెడల్స్‌ను అందించడం ఆనవాయితీ.

ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్...



1991వ బ్యాచ్‌కు చెందిన కింజరాపు ప్రభాకర్ జిల్లాలోని జీకేవీధిలో ఎస్ఐగా విధులు నిర్వహించి తర్వాత అనకాపల్లిలో స్పెషల్ బ్రాంచ్‌లోని, కంచరపాలెం, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేశారు. 2001లో సీఐగా పదోన్నతి పొంది విజిలెన్స్‌లో, నార్త్ ట్రాఫిక్ సీఐగా, కంచరపాలెం శాంతిభద్రతల సీఐగా, కోస్టల్ సెక్యూరిటీలోనూ పరి చేశారు. 2013లో డీఎస్పీగా పదోన్నతి పొంది 2014 నుంచి ట్రాఫిక్ ఏసీపీగా నగర పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభాకర్ తన సర్వీసులో 35 క్యాష్ రివార్డులు, 89 గుడ్ సర్వీస్ ఎంట్రిర్స్, 9 కమాండెషన్స్, 4 మెరిట్ సర్టిఫికేట్లతో పాటు 2006, 2007లో ఉత్తమ సేవా పతకాలను అందుకున్నారు.

డీఎస్పీ రెడ్డి శ్రీనివాస్



బక్కన్నపాలెం జిల్లా శిక్షణా కేంద్రం (డీటీసీ) డీఎస్పీగా రెడ్డి శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నారు. 1991వ బ్యాచ్ సబ్-ఇన్స్పెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్‌కి ఎంపిక బద్దారు. తన సర్వీసులో ఇప్పటి వరకు 230 క్యాష్ రివార్డులు, 12 మెరిట్ సర్టిఫికెట్లు కలెక్టర్ చేతుల మీదుగా తీసుకున్నారు. 18క మాం డషన్ లెటర్స్ డిజీపీ ఇచ్చారు. 2011 సంవత్సరంలో తన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం సేవా పతకం ఇచ్చింది. ఇతను జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్, 2014 సంవత్సరంలో (అల్ ఇండియా పోలీస్ ఛాంపియన్‌షిప్) బ్యాడ్మింటన్‌లో విజయం సాధించారు. అంతేకాకుండా ఉన్నత చదువులు చదివి, ఎంబీ ఏ, ఎంఏ, బీఎల్‌తో పాటు పోలీసుశాఖకు సంబంధించి సబ్జెక్టులో పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ చేస్తున్నారు.

ఎస్‌బీఎక్స్ సీఐ అన్నాబతుల వెంకటరావు...



1984సంవత్సరంలో పోలీసు కానిస్టేబుల్‌గా చేరారు. అప్పటి నుండి అంచెల అంచలుగా ఎదిగి ఎంతో సాహససోపేతంగా పని చేస్తూ అధికారులు మన్ననలను పొంది ఇన్స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. 2004 సంవత్సరంలో కఠిన సేవాపతకం, 2014లో ఇంటర్నేషనల్ అవార్డు ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్ (ఐఏసీపీ) అవార్డు నార్త్ అమెరికా ఫ్లోరిడాలోని ఒర్ ల్యాండో సిటీలో ఇచ్చారు. 2015లో ఇండియన్ పోలీస్ మెడల్ సొంతం చేసుకున్నారు. తనసర్వీసులో ఇప్పటివరకు 285 క్యాష్ రివార్డులు, మెరిటోరియస్ సర్వీస్‌ఎంట్రీ 5, గుడ్ సర్వీస్ ఎంట్రీ 125, కామెండేషన్స్ / అప్రిషియేషన్ లేటర్లు 72 ఉన్నతాధికారులు చేతులమీదుగా తీసు కున్నారు.

స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మైలవరపు శ్రీనివాసరావు



నగరత పోలీస్ కమిషనరేట్‌లోని స్పెషల్ బ్రాంచ్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న మైలవరపు శ్రీనివాసరావు 1982లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐగా అంచెలంచెలుగా ఎదిగి, ఎస్ఐగా పదోన్నతి పొంది 20 సేవా పతాకాలతో పాటు పలు అవార్డులు, రివార్డులు, పోలీసు సేవా పతాకం అందుకున్నారు.

హెడ్ కానిస్టేబుల్ పి. మాధవరావు...



ప్రస్తుతం ఈయన సీసీఆర్‌బీలో పని చేస్తున్నారు. నాలుగు మెరిట్ అవార్డుల తో పాటు 76 క్యాష్ అవార్డులు అందుకున్నారు.



జడ్పీవద్ద శ్రీకృష్ణమందిర్‌లో పూజలు చేస్తున్న అర్చకులు



శ్రీకృష్ణమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు

కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: సమస్త జగతికి నాధుడు శ్రీకృష్ణుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని పలుచోట్ల కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా పరిషత్ వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో సోమవారం కృష్ణాష్టమిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా మరికొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. ఇస్కాన్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రెండవరోజు పలు కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా సాయినాథ కళాసమితిచే శ్రీ కృష్ణ దామోదరం నృత్యరూపకాల ప్రదర్శన నిర్వహించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వివిధ సాంస్కృతిక పోటీలలో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కాగా ఇస్కాన్‌లో కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని 15వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు మంగళహారతి, ఉదయం 9 గంటలకు దర్శనహారతి, అనంతరం అఖండహరినామ సంకీర్తన, ఉయ్యాల సేవ జరుపుతారు. ఉదయం 10 గంటలకు రంగోళి పోటీ, పుష్పాలంకరణ పోటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఉట్టి గొట్టే కార్యక్రమం, విచిత్ర వేషధారణ, సోలో డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నారు.

హరేకృష్ణ మూమెంట్ అధ్వర్యంలో...

హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఎంవీపీ కాలనీలో గల ఆళ్వార్ దాస్ గ్రౌండ్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడులకను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా హరినామ జపయజ్ఞం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా బాల గోపాలునికి ఉయ్యాల సేవ నిర్వహిస్తారు.

స్వామివివేకానందర స్వచ్ఛంద సేవా సంస్థలో

వన్‌టౌన్‌లో గల స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను సోమవారం ప్రారంభించారు. ఈ నెల 16వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీనిలో భాగంగా మొదటిరోజు గోపూజ, లక్షతులసీ పూజ నిర్వహించారు. రెండవ రోజు భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం, భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు, చివరిరోజు విశేష పూజలు, మహాన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్. అగర్వాల్, సూరాడ అప్పారావు, శ్రీను, దూడ రాజు, అచ్చయ్య, నూకరాజు, కరీం, భానోజీరావు పాల్గొన్నారు.



పేదవృద్ధులకు దుప్పట్లు పంచుతున్న ముస్లింలు

కృష్ణాష్టమి వేడుకల్లో ముస్లింలు

ఈ కృష్ణాష్టమి వేడుకల్లో అంబుసరంగు మజీదు అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, అబ్బాస్‌ఖాన్, హేక్‌అలీ, అప్సర్‌ఖాన్ తదితర ముస్లీం పెద్దలు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు పేద అనాధ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసారు. 1008 రకాల స్వీట్స్‌తో శ్రీకృష్ణునికి నైవేధ్యం సమర్పించినట్టు సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు తెలిపారు.



ఇస్కాన్‌లో నృత్యచేస్తున్న చిన్నారు

చంద్రబాబు అబద్ధాలతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు

వైసీపీ నాయకులు కొయ్యప్రసాద్‌రెడ్డి

దాబాగార్డెన్స్,న్యూస్‌లీడర్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ప్రజలును మభ్యపెడుతూ అబద్ధాలతో రాష్ట్రాన్ని శూన్యపదంలో నడిపిస్తున్నారని వైసీపీ నాయకులు కొయ్యప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 65 శాతం వ్యవసాయం వున్న ఆంధ్రప్రదేశ్‌లో కరువు తాండవిస్తున్నా.. వ్యవసాయశాఖ మంత్రి నంద్యాలలో మూడు నెలలుగా టిడిపి గెలుపు కోసం నంద్యాలో తిష్టవేయడం దుర్మార్గమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం కమిటీ ఇచ్చిన నివేదికకు నీతి, నిజాయితీ అంటున్న చంద్రబాబు ఏమి సమాదానం చెబుతారని ప్రశ్నించారు. ఇక లోకేష్ బాబు అనంతపురంలో జియో కంపెనీ ద్వారా 5 లక్షలు యవతకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్నట్లుగా ప్రచారాలు చేస్తున్నారన్నారు. కాని ఇంకా భూసేకరణ కూడా జరగలేదని చెప్పారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి పీతల మూర్తియాదవ్, రొంగలి జగన్నాథం, బర్కత్ అలీ, ఫక్కి దివాకర్, పసుపులేటి ఉషారాణి, గరికినగౌరి, తుల్లి చంద్రశేఖర్, బోను శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



రెపరెపలాడిన 2000 అడుగుల మువ్వన్నెల జెండా

అమరవీరుల త్యాగం దేశం ఆదర్శంగా తీసుకోవాలి
ఏబీవీపీ నగర నాయకులు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: విదేశీ బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కలిగించిన అమరవీరుల త్యాగం ఈ దేశం ఆదర్శంగా తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి రాజు పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో 2000 అడుగుల మువ్వన్నెల జాతీయ జెండాను సోమవారం బీచ్‌రోడ్డులోని కాళీమాత గుడి నుండి వైఎంసీఏ వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులతో స్ఫూర్తి దాయక ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి రూపాకుల విశాలాక్షి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏబీవీపీ విద్యార్థులు దుశ్శాలువా కప్పి ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దేశం కోసం పరదేశస్తులు నుండి విముక్తి కల్గించడం కోసం ఎంతో మంది అమరవీరులు ప్రాణాలు అర్పిస్తే ఈరోజునా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా యావత్ భారతదేశం ఐక్యంగా వుండి చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ దేశం గాలి పీల్చి పరాయి దేశాలకు వంత పాడుతున్న వ్యక్తులను దేశం నుంచి తరిమేయాలన్నారు. అదే విధంగా విరిగా ప్రజలందరూ చైనా వస్తువులను బహిష్కరించి భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టపరిచి చైనాకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ ర్యాలీతో విద్యార్థు లంద రూ దేశ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డుగ్రహీత ఆర్.రవికుమార్, అంతర్జాతీయ క్రీడాకారిణి ఎస్.శ్రీలక్ష్మి, మహేశ్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు టి.ఎన్.రాజు, ఏయూ కన్వీనర్ నాని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోహిత్, దీపక్, పవన్, నాగేంద్ర, ప్రశాంత్, కృష్ణమూర్తి, మహేష్, మనోజ్, ఆనంద్‌రెడ్డి, వెంకీ, తదితరులు పాల్గొన్నారు.



జెండా ర్యాలీని ప్రారంభిస్తున్న స్వాతంత్ర సమరయోధురాలు రూపాకుల విశాలాక్షి

మాజీ లెజిస్లేటర్ల సమస్యలు పరిష్కరించాలి

ఏపీ మాజీ లెజిస్లేటర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సుబ్బరాజు

విశాఖపట్నం, న్యూస్‌లీడర్: ఆంధ్రప్రదేశ్ మాజీ లెజిస్లేటర్ల ఫోరం ఆధర్యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ.రహమాన్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర మాజీ లెజిస్లేటర్ల సమావేశం సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పి.వి. చలపతిరావు, రేవు రత్నకుమారి, రెడ్డి సత్యనారాయణ, అల్లు భానుమతి, రాజాన రమణి, మానం ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మాజీ లెజిస్లేటర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సుబ్బరాజు మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో మెలుగుతూ సేవాకార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ పథకాల అభివృద్ధికి సహాయ, సహకారాలు అందజేసేందుకు ఫోరంని నెలకొల్పడం జరిగిందన్నారు. చట్టసభలను సక్రమంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభలను ఏడాదికి 100 రోజుల పాటు విధిగా నిర్వహించాలన్నారు. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల మాదిరిగా నవ్యాంధ్ర ప్రదేశ్ శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలను విశాఖలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సామాన్యుడి ఎన్నికకు అవకాశం లేకుండా భ్రష్టుపట్టిన ఎన్నికల విధానాన్ని రూపుమాపి, దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు చర్యలు ప్రారంభించాలన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువ శాతం నేర చరిత్ర కలిగిన వారు, బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు వున్నారని, ఈ విధానాన్ని మార్చేందుకు చట్టసవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా మాజీ లెజిస్లేటర్లకు కర్ణాటకలో అందిస్తున్న మాదిరిగా ఏపీలో ఫించన్లు, మెడికల్ అలవెన్స్‌లు, రైలు ప్రయాణ కూపన్లు పంపిణీ చేయాలని కోరారు. గత ప్రభుత్వాలు ప్రకటించిన విధంగా అల్లూరి సీతారామరాజు జన్మస్థలం కృష్ణదేవిపేటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌లో విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్న ఏపీ మాజీ లెజిస్లేటర్ల ఫోరం సభ, జాతీయ కార్యవర్గం, దక్షిణ భారత రాష్ట్రాల మాజీ లెజిస్లేటర్ల సదస్సులను జయప్రదం చేయాలని కోరారు.



పి.వి. చలపతిరావు, సుబ్బరాజులను సన్మానిస్తున్న రెహమాన్ తదితరులు

15న విజయ సుందర స్వధర్మ వేదిక ట్రస్ట్ ప్రారంభం

దాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: విజయ సుందర స్వధర్మ వేదిక ట్రస్ట్ ప్రారంభోత్సవం ఈ నెల 15వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించనున్నట్లు ట్రస్టీ డాక్టర్ పూడిపెద్ది భరత్‌కుమార్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చర్మవ్యాధి చికిత్స నిపుణులు డాక్టర్ జి. రఘురామారావు, స్వధర్మ వేదికను ప్రేమ హాస్పటల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్వీ ఆదినారాయణరావు, ప్రారంభిస్తారన్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుక జరగనుందని చెప్పారు. ప్రధాన వక్తగా భారతీ భూషణ రాంబట్ల నృసింహశర్మ విజయశ్రీ ఖండకావ్యం-స్వధర్మ ప్రబోధనలు చేస్తారని చెప్పారు. స్వర్గీయ పూడిపెద్ది సుందరరామయ్య, రాజేశ్వరి దంపతుల జ్ఞాపకార్థం ఈ ట్రస్టను స్వాతంత్ర దినోత్సవం, కృష్ణాష్టమి పర్వదినాన ప్రారంభించడం మరింత ఆనందంగా ఉందని వెల్లడించారు. వివిధ మాధ్యమాలు ద్వారా భారతీయ విలువలను నేటి తరానికి చేరువ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో పాటు కళాశాల, పాఠశాలల విద్యార్థులకు భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాలను, తెలుగు సాహిత్య విలువలు తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జంక్ ఫుడ్స్ వలన చిన్నతనం నుండే అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులకు వారి ఆరోగ్యపై పలు సూచనలు, సలహాలు అందిస్తామన్నారు. తమ సంస్థ ద్వారా ఉచితంగా సలహాలు, సూచనలు సేవలు వినియోగించుకునే వారు తమ నెంబర్లను 9966 912389, 9848493578 సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో పి.వి. సుధారమణి, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఆర్.వి. ఎస్.ఎల్.ఎన్. శర్మ, సత్తివాడ శ్రీకాంత్ పాల్గొన్నారు.



విలేకరుల సమావేశంలో డాక్టర్ జి. రఘురామారావు,

స్వాతంత్ర్య వేడుకలకు వర్సిటీలో ఏర్పాట్లు పూర్తి

స్థల పరిశీలన చేస్తున్న ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు

ఏయూక్యాంపస్, న్యూస్‌లీడర్ : 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రవిశ్వవిద్యాలయం ఘనంగా నిర్వహించనుంది. దీనికి అనుగుణంగా ఏయూ గోల్డెన్ జూబ్లీలో మైదానంలో ఏర్పాట్లు సరవేశంగా సాగుతున్నాయి. ఈ పనులను ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు పర్యవేక్షించారు. తుది పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏయూ క్రీడా విభాగం సంచాలకుడు ఆచార్య ఎన్.విజయమోహన్ మాట్లాడుతూ సోమవారం ఉదయానికే 90శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు వేడుకలు ప్రారంభవుతాయన్నారు. తొలుతా వీసీ ఆచార్య నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. జెండా ఆవిష్కరణ తరువాత వీసీ వర్సిటీ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎంపీఈడీ విద్యార్థులతో పాటు నుంచి గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుందన్నారు. అనంతరం 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి వీసీ ప్రసంగించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు, వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనభరచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేయడం జరుగుతుందన్నారు. వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలలు ప్రదర్శించే శకటాలు, విద్యార్థులు ప్రదర్శించే నృత్యాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య సుధాకర్, సీడీసీ డీన్ ఆచార్య హరిప్రకాష్, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ ఆచార్య ఎన్ఏడీ పాల్, డాక్టర్ యుగంధర్, డాక్టర్ రత్నాకర్, డాక్టర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.



లీడర్ సంపాదకీయం

మంచాన పడ్డ వృద్ధి రేటు

కొంచెం దృష్టికేంద్రీకరించి పరిశీలిస్తే వృద్ధి రేటు రూటులో సైతం దేశ ఆర్థిక స్థితిని ఎవరైనా అంచనా వేయవచ్చు. ప్రధాని మోడీ ధీర వీర గంభీర స్వరంతో గుప్తధనం మూలాలు ఛేదిస్తున్నానంటూ వేసిన పెద్దనోట్ల రద్దు గొడ్డలి వేటు దెబ్బకు దేశంలో ద్రవ్యప్రవాహం గడకట్టిపోయింది. కొత్తనోట్ల ముద్రణ నత్తనడకను ఆశ్రయించింది. బ్యాంకులనుంచి విత్డ్రా చేసుకునే విత్తంపై పరిమితులూ విధించారు. ఎవరు ఎంత డబ్బు జమచేస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు? అనే దానిపై నిఘాపెట్టి చట్టబద్ధ ఆదాయ వ్యయాలను సైతం అమితంగా భయపెట్టారు. దానితో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. తయారీ, ఉత్పాదక రంగాలు కరెంట్ షాక్కు గురైనంత కలత చెందాయి. పర్యవసానంగా వృద్ధి రేటు ఊహించనంత దెబ్బతిన్నది. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఆర్థిక సర్వే రెండవ భాగం. కేంద్రప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం తయారు చేసిన ఈ సర్వే పత్రాలను శుక్రవారంనాడు పార్లమెంటుకు సమర్పించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సమర్పించడానికి ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఈ ఏడాది వృద్ధిరేటు **6.5** నుంచి **7.5**శాతం వరకు ఉండవచ్చునని జోశ్యం చెప్పారు. వర్తమాన పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో ఈ రేటు **6.5** శాతానికి మించదని అరవింద్ సుబ్రహ్మణ్యం తాజాసర్వేలో తేల్చిచెప్పారు. ఇందుకు గల కారణాలలో పెద్ద నోట్ల రద్దుదే పెద్ద పీట అనికూడా ఆయన నీళ్లు నమలకుండా వెల్లడించారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారం నోట్ల రద్దుతో కోలుకోలేని దెబ్బతిన్నదని స్పష్టం చేశారు. ఇంకో విషయమేమంటే **1916-17** ఆర్థికసంవత్సరంలో **7.1**శాతంగా వృద్ధిరేటు నమోదు అయింది. అప్పుడు సాధించిన దానికంటె తక్కువ రేటు ఈ ఏడాది నమోదు కానున్నదన్నమాట. పరపతి వృద్ధి, పారిశ్రామి ఉత్పత్తి సూచీ, స్థూల అదనపు విలువ, తయారీ రంగం, కొత్తపెట్టుబడులు అన్నీ కింది చూపే చూస్తున్నాయని కూడా తాజా సర్వే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. అన్ని ఆర్థిక రంగాలకూ పక్షవాతం దాపురించిందన్నమాట. పెద్దనోట్ల రద్దుకు ముందరి పరిస్థితితో పోలిస్తే దేశంలో నగదు **3.5**లక్షల కోట్ల మేరకు తగ్గింది. అది తప్పనిసరిగా వివిధ రంగాలమీద తన ప్రతాపాన్ని చూపింది. వృద్ధిరేటును స్పీడు బాటలో పెట్టటానికి రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించడమే శరణ్యమని తాజా ఆర్థిక సర్వే సూచించడం బడా వ్యాపార సంస్థల మేలుకోసమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. మన ప్రభుత్వాలు, వాటికి మార్గదర్శకులైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటివి దేశంలో ఉత్పత్తి పెరుగుదలను బట్టి వ ృద్ధి రేటును లెక్కగడతాయి. ఆ ఉత్పత్తి జరుగుతున్నది యంత్రాల ద్వారానా, మానవ శ్రమశక్తి ద్వారానా అనేది వాటికి అనవసరం. అలా పెరిగే వృద్ధిరేటువల్ల సాధారణ ప్రజలకు కలిగిన మేలు ఎంత అనే దానిని కూడా అవి పట్టించుకోవు. అందుకే వృద్ధిరేటు ఘనంగా పెరిగిపోయిందని ప్రభుత్వాలు సంబరపడిపోయినప్పుడు ఆనందం కలగదు. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన ఆర్థిక సంస్కరణల వల్ల వ్యవసాయం, చేనేత, చేతివ ృత్తులు మున్నగు రంగాలు దారుణంగా దెబ్బతిని దేశంలో ఆత్మహత్యలు పెరిగి పోయాయి. రైతులు దుర్భరమైన కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అనావ ృష్టి, మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటుధర లభించకపోవటంతో వ్యవసాయరంగం కోలుకోలేని స్థితికి చేరుతున్నది. అందుచేత తప్పని పరిస్థితులలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు స్వల్పప్రమాణంలో రైతు రుణమాఫీలను చేపట్టాయి. వృద్ధిరేటు దెబ్బతినడానికి రైతు రుణమాఫీ కూడా ఒక ప్రధాన కారణమని ఆర్థిక సర్వే చెప్పడం గమనార్హం. ఒకవేళ రైతు రుణమాఫీ వల్ల ఉత్పత్తి కార్యకలాపాలకు విత్తం అందుబాటులో లోటు ఏర్పడితే అది మంచికే గాని చెడుకు కాదు గదా. ఆర్థిక రంగంలో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మొదటికే మోసం తెస్తున్నాయన్న చేదునిజాన్ని ఆర్థిక సర్వే అద్దంలో స్పష్టంగా చూడవచ్చు.

సాహిత్యంపై కాషాయ కన్ను



రామతీర్థ
9849200385

రీడింగ్ రూమ్


కాకీ నిక్కర్లు ధరించి కాషాయ ఆలోచనలు "మేము భారతీయులం కాదు హిందువులం" అని మాట్లాడేందుకు ఒక రాజకీయ వాతావరణం, ఓట్ల మాయాజాలం వల్ల ప్రస్తుతం ఈ దేశంలో ఏర్పడి వుండవచ్చు. అయితే అటువంటి రాజకీయ అధికారం ఈ దేశపు వర్తమాన లౌకిక సమాజపు ఆధునిక పౌరులుగా మన బాధ్యతలను సక్రమంగా పెంచుతున్నదా, అన్నదే ప్రశ్న. ఈ నేపథ్యంలోనే గాడ్సేకి గుడులూ, భగవద్గీతకి కొత్త జాతీయ హోదాలూ, మత మార్పిడుల వివాదాలూ, ప్రధాన సంఘటనలుగా వార్తలలో చోటు చేసుకుంటున్నాయి. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అమర్చ వలసినది మౌలిక అవసరాలైన "రోటీ, కపడా, మకాన్" పొందేందుకు కావలసిన సౌకర్యాలూ. ఉపాధి కల్పనలూ కాగా, కాగా, మనకి గత ఆరు నెలలు గా ఎందుకు మతం ప్రధాన వస్తువు అయిందో ఆలోచించాల్సిన విషయం.

సాహిత్యం మీద, జాతీయ బహుళ సంస్కృతి పై కాషాయ కన్ను పడుతున్న కాలం ఇది. లేకపోతే, పెద్దగా పట్టించుకోవలసిన నవల కాని "మధోరుబాగన్" (అర్ధ నారీశ్వరుడు అయిన తిరుచెంగోడ్ లోని దేవత కు తమిళ పేరు) ఒక తమిళ రచయిత కృషి, గత అయిదేళ్లు గా తమిళనాట "కలచువాడు" ప్రచురణ సంస్థ ద్వారా ఆ భాష పాఠకులకు అందుబాటులోనే వుండగా, ఏ వివాదమూ జరగలేదు అన్నది గమనించాలిసిన విషయం. 2013 లో ఈ నవల "ఒన్ పార్ట్ ఉమెన్"గా పెంగ్విన్ ఆంగ్ల ప్రచురణ, ప్రపంచ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. అనిరుద్ధన్ వాసుదేవన్ అనే ఆస్టిన్‌లోని, టెక్సాస్ విశ్వ విద్యాలయ విద్యార్థి చేసిన ఈ ఆంగ్లానువాదం కెనడా లో మంచి అనువాదంగా "కెనడా లిటరరీ గార్డెన్ అవార్డు" కూడా జూలై , 2014 లో పొందింది. పెరుమాళ్ మురుగన్ నవల, కాముని పున్నమి వంటి ఆచారం గల ఒక దేవాలయ ఆచారాన్ని తెలుపుతూ, పన్నెండేళ్ళ గా పిల్లలు లేని కాళీ, పొన్న రైతు దంపతులలో భార్య పొన్న, భర్త అంగీకారం వుందని తలుస్తూ, ఒక తిరుణాల నాటి రాత్రి, అటువంటి ఒక కాముని పండుగలో, తానూ అపరిచితుడి ద్వారా బిడ్డను పొందేందుకు ఇంటినుంచి బయలుదేరడం, ఈ నవలలో ముగింపు సన్నివేశం. నవల కొంగునాడు ప్రాంతపు ప్రజల జీవన విధానాలూ, శతాబ్దాలుగా ఏర్పడిన ఆచార వ్యవహారాలూ విశద పరుస్తో, స్వతంత్ర పూర్వ భారత దేశంలో, దాదాపు ఎనిమిది దశాబ్దాల ముందరి కథ గా చెప్తారు రచయిత. ఈయన కొంగు భాష పద కోశం (కొంగు వత్తర సొల్లగారథి) కూడా తయారు చేసిన వారు. వృత్తి రీత్యా ప్రొఫెసర్. ఇందులో కొంగు నాడు శ్రమ జీవుల మాండలిక సామెతలూ, నుడికారం, కూడా సవిస్తరంగా అధ్యయనం చేశాయి రాశారు. వీరి ముందరి నవలల్లో ఒకటి అయిన "కూలమధారి" (The seasons of the Palm) కూడా ఆంగ్లంలో అందు బాటులో వుంది. ఇదో మేకలు కాసుకునే దళిత కుటుంబాల కథ. తమిళ భాషలో తన చదువులు చదివిన వ్యక్తిగా, తేట తమిళం తన రచనల్లో రాస్తూ భాషా పాండిత్యానికి దూరంగా వుండే రచయితగా కూడా పెరుమాళ్ మురుగన్ పేరు పొందారు.

ఇలా గత అయిదు ఏళ్ళు గా తమిళంలో, గత రెండేళ్లుగా ఆంగ్లంలో అందుబాటులో వున్న నవల పై ఆంక్షలూ, అభ్యంతరాలూ, పుస్తక నమూనా దహనం చేయడాలూ వంటివన్నీ ఒక మతపు దుందుడుకు పనులుగా కొనసాగి, దీని వల్ల తమ ఆచార విశ్వా సాలకు పరువు తక్కువగా భావించే శక్తులు రచయిత పై బెదిరింపులకు దిగాయి. జిల్లా యంత్రాంగం కూడా, రచయిత ను ఒక ఒప్పంద సమావేశానికి పిలిచి, వారు కోరిన డిమాండ్లకు తల ఒగ్గేలా చేయడం ఇక్కడ విడ్డూ రం. వేధింపులు, భయ పెట్టడాలూ పెరిగి పోయాక, పెరుమాళ్ మురుగన్, " రచయిత గా తాను మరణిం చాను" అను ప్రకటన ఇస్తూ, "ఇక నన్ను ఏ సాహిత్య సభలకూ పిలవకండి" అని అర్థించారు. ఇది ఏ రచయితకూ పట్ట వలసిన గతి కాదు.

హిందూ మున్నాని ఆలోచనలు గల వర్గాలు కొత్త రాజకీయ వాతావరణంలో తాము చేసే ఆలోచనలు ఆచరణలో సరైనవి అని తలచవచ్చు, కానీ, ఈ హేయమైన సామాజిక ప్రవర్తనకు, దేశం ఎల్లెడలా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రపంచలోని ఇతర ప్రదేశాలలో జరుగుతున్న ఆలోచనల అణచివేత కు భిన్నమైనదేమీ కాదు. కొందరు కార్టూన్లను చంప లేక పోయినా, కార్టూనిస్టులను చంపారు. ఇంకొందరు చదువుకుంటామనే పిల్లలను చంపుతున్నారు. మరికొందరు పాత్రికేయవిధిలో వున్న జర్నలిస్టుల తలలు నరుకుతున్నారు. అగ్ర రాజ్యాలు డ్రోన్ల ద్వారా, ఇతర సంప్రదాయ యుద్ధ విధానాల ద్వారా తీవ్ర వాదం పై యుద్ధం పేరిట అమాయక ప్రజల మారణ కాండ దేశ దేశాలలో దశాబ్దాలుగా జరుపుతూనే వస్తున్నాయి. ప్రేమ జంటల పరువు హత్యలు గొప్ప పట్టుదలతో జరుపుతున్నాము. ఇప్పుడు సృజననూ, రచయితలనూ కూడా ఒక రచన తమకు నచ్చక పోతే, తాము ఏమైనా చేయవచ్చు అనే కొన్ని వర్గాల భావనకు మద్దతుగా, రాజ్యాంగం కల్పించిన అభివ్యక్తి స్వేఛకు భంగకరంగా స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు కూడా పని చేస్తూ, వారికి కొమ్ము కాయడం ప్రతిఘటించవలసిన విషయం.

సినిమా తారకలకు ఆలయాలు కట్టుకునే ఒక సామాజిక ప్రవర్తనను పెంచి పోషించే వాస్తవ పరిస్తితులలో, పెరుమాళ్ మురుగన్ వంటి రచయితలపై దాడులు జరగడం ఊహించదగ్గ పరిణామమే. ఐతే ఆ నవల లోని అంశం, తమిళులకు కొత్త ఏమో కానీ, వివాహిత స్త్రీలు పిల్లలను పొందే విషయంలో, భర్త అసమర్ధత కారణమైతే, ఏం చేస్తూ వచ్చారో, భారత కాలం నుంచి ఈ సమాజంలో అందరూ ఎరిగినదే.




దేవుళ్ళ మహిమలు, బ్రాహ్మణుల గొప్పతనాలూ, వీటిని నిరసిస్తూ, 1925లో పెరియార్ ద్రావిడ చైతన్య ఉద్యమాలు (అవి అప్పట్లోనే రాజకీయంగా జస్టిస్ పార్టీ వారిని కలుపుకుని కాంగ్రెస్ వ్యతిరేక కూటమిగా ఎదిగినప్పటికీ) మొదలు పెట్టడానికి ముందే, తెలుగు సమాజంలో ఈ లౌకిక భావన బలంగా వున్నది. ఉదార భవనాల ఆదరణలో తెలుగు సమాజం ఎప్పుడూ తమిళ సమాజం కన్నా ముందరే వున్నది, వితంతు పునర్వివాహ ఆచరణలో వీరేశలింగ, యావత్ దక్షిణ భారత దేశానికే తొలి అడుగు వేసిన క్రాంత దర్శి. ఆయన జరిపిస్తేనే, అప్పటి మన రాజధాని అయిన మదరాసు లో కూడా తదుపరి ఈ వివాహాలు జరిగాయి.

ఇక సాహిత్యంలో గురజాడ, 1910లోనే "ఆ దేవుళ్ళందరూ ఒక్కటే అయితే, ఆ పీనుగలందరినీ ఒక్కచోటే తగలేసి ఆ పూజలేవో జరిపించరాదా?' అంటాడు. ఈ కథలు బహుశా తమిళులు ఎరగరు. తాపీ ధర్మారావు గారి "దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు" కూడా వారు చదువుకుని వుండరు. ఇందులో కొంగునాడు దేవాలయంలో ఒకప్పుడు జరిగేవి, అన్న కాముని పున్నములూ, రవికల పండుగలూ, ఒక నాటి సమాజం గురించి, విపుల ప్రస్తావనలు చేశాయి. ఇవేవీ, తమిళ సమాజం ఎరిగినట్టు లేదు. రాముడికి సీత ఏమవుతుంది, రామాయణ విష వృక్షాలూ, అన్నీ కొత్త ఆలోచనల వేదికలే. వీటిని తెలుగు వారు చదివి వాడిగా, వేడిగా చర్చించారే తప్ప ఆ రచనలపై, రచయితలపై ఆంక్షలు కోరి , దాడులకు దిగలేదు. మధోరుబాగన్ లో భార్య, పొన్న తన సంతానం కోసం ఆలయ తిరునాళ్ళలో అపరిచిత సంగమం కోసం వెళ్లింది అన్నదే అంత సహించలేని విషయంగా , నేటి నైతిక ఉద్యమ కారులకు ఎందుకు మారింది అన్నది ఒక అజ్ఞాన జనితావేశంగా నే కనిపిస్తుంది తప్ప ప్రపంచ సాహిత్యంలో ఇటువంటి విషయాలు ఎప్పుడో చెప్పారు అన్నది వారి తెలిసి రావడం కష్టం.

రమా రమి అదే డెబ్బై అయిదేళ్ళ ముందరి కథలుగా ఈ వత్సరపు శత జయంతి కథకుడు చాసో రాసిన "ఎలుం ఒళ్ళాలి" కథలో, ఒక వివాహిత స్త్రీ ఎలా ఒక పద్దెనిమిదేళ్ల కుర్రవాడితో, సంబంధం ద్వారా, బిడ్డను పొంది, తన ఆస్తికి చెందిన సంక్రమణ హక్కు ను కాపాడుకున్నదో, అలాగే తన ఇతర కథలు "లేడీ కరుణాకరం" "చెప్పకు చెప్పకు" వంటివి, అలాగే అస్సామ్ సాహిత్యం లో ఇందిరా గోస్వామి బ్రాహ్మణ వితంతువుల గురించి రాసిన కథలు, ఇవేవీ ఎరగని వారిలా వున్నది, సాహిత్యం పై కాషాయ కన్ను ప్రసరిస్తున్న వారి ధోరణి. వీరికి జవాబు ప్రఖ్యాత రచయిత హెన్రీక్ హెయిన్ గట్టిగా చెప్పాడు ఇలా. " పుస్తకాలు నిషేధంలో వుండవు. అవి కాలిపోవు కూడా. ఆలోచనలు జైలుకు వెళ్ళవు. చరిత్ర సుదీర గతిలో ఆంక్షల సంఘాలూ, వాటి విచారణ కర్తలూ ఎప్పుడూ ఓడిపోతూనే వున్నారు. చెడ్డ ఆలోచనలకు తగిన ఆయుధం మంచి ఆలోచనలే. వివేకం, విజ్ఞానం కలగడానికి ఖచ్చితమైన దారి ఉదార భావనల విద్య మాత్ర మే". పెరుమాళ్ మురుగన్ ను పోగొట్టుకునే ఒక దుర దృష్ట కర మానవ సమాజం, ఒక సొంత గొంతు పలు కుతున్న మానవ స్వరాన్ని పోగొట్టుకున్నట్టే. ఇందుకే ఏ రంగు గల సాహిత్య అణచివేతనైనా ఆధునిక సమాజ పౌరులుగా అందరూ వ్యతిరేకించాల్సి వుంది. అదే ఇవాల్టి అత్యవసర పరిస్థితి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్



కృష్ణునితో మోసపోకండి. రాధ వలె తెలివిగా ఉందురుగాక. కృష్ణుడు రాధను తప్పించుకోలేకపోయాడు. ఎందుకనో ఆమె ప్రపంచమంతము కృష్ణమయమై యుండింది. ఎక్కడ ఆకర్షణ ఉంటే అక్కడ కృష్ణుడున్నాడని మీరు చూడగలిగినట్లయితే, అప్పుడు మీరే రాధ అవుతారు. మీరు మీ కేంద్రంలో ఉంటారు.

మనస్సు ఎప్పుడు సౌందర్యము, ఆనందము మరియు సత్యము వైపు పోతుంటుంది. అందమైన దానిలో నేను సౌందర్యమును, బలంగా ఉన్నదాంట్లో నేనే బలాన్ని, తెలివిమంతుల్లో తెలివిని" అని కృష్ణుడు అర్జునుడికి చెప్పుతాడు. ఈ విధంగా మనస్సు అతనిపై నుంచి కదలకుండా కట్టివేస్తాడు.

బంధాలు మీ శ్వాసను జ్వరపూరితం చేస్తాయి. అటువంటి శ్వాస, మీకు మనశ్శాంతి లేకుండ చేస్తుంది. మనఃశ్శాంతి లేకుండ, మీరు చీలిపోయి దుఃఖం పాలవుతారు. దురదృష్టవశాత్తున చాలాకాలం గడిచే వరకు జనం దీనిని గమనించరు. మీరు పూర్తిగా విచలితులైపోకముందే మీ అంతకు మీరు కూడదీసుకొని ఆధ్యాత్మికసాధనయైన సమర్పణ మరియు సాధన చేయడం ద్వారా శ్వాసను జ్వరపూరితం కాకుండ చేసుకోవాలి.

బంధాల సముద్రంలో మీరు మునుగుతున్నప్పుడు శరణాగతి పొందడం అనేది ప్రాణాన్ని రక్షించే జాకెటు వంటిది. ఆ బంధాలతో పోరాడకుండ మీ జ్వరపీడిత శ్వాసను పరిశీలించండి. మీ అంతరంగం లోపల చల్లగా నిశ్చబ్దంగా ఉన్న స్థలానికి వెళ్లండి. ఈ దిశలో మీరు వేసే మొదటి అడుగును మీ బంధాన్ని జ్ఞానం వైపుకు దైవము వైపుకు నిర్దేశించడమే.

మంచి ఆలోచనే సౌందర్యం

ఇహలోక సంబంధమైన వాటిపట్ల మీకు అనాసక్తి ఏర్పడినచో అది మీకొక అందాన్ని చేకూరుస్తుంది. దైవము పట్ల మీకుండే ఆసక్తియే మీ సౌందర్యము. సుఖకరమైన ఆలోచనలను ప్రోత్సహించడమే ఆకాంక్ష ఏర్పడుతుంది. ఆ సుఖం యొక్క వాస్తవానుభవం ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కలిగినంత హాయిగా ఉండియుండకపోవచ్చును. మీరు ప్రాపంచికపరమైన ఆలోచనను ప్రోత్సహించినా సరే, దైవ చింతనను ప్రోత్సహించినా సరే అవి రెండు మీకు హాయిని గొల్పుతాయి. ప్రాపంచిక చింతనలు వాటిలో మునిగిపోవాడానిక దారితీస్తాయి.

దిన ఫలాలు

మంగళవారం - 15-8-2017

మేషం : దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులు వివాదాస్పదమైన వ్యాక్యలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృషభం: మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ దూషిం చక పోయినా ఎదుటివారి అపోహలకు లోనయ్యే అవకాశం ఉంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

మిథునం : మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మత్స్య, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు.

కర్కాటకం : మీ వ్యవహారజ్ఞానం, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహం : ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒకింత అసహనానికి గురవుతారు. ఆరోగ్యం విషయంలోనూ, చాలా మెళకువ అవసరం. కాళ్లు, నడుము, నరాలకు సంబంధించి చికాకులు.

కన్య : దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఆత్మీయులను విమర్శించడం మంచిదికాదని గమనించండి. మీ ఆంతరింగిక విషయాలను బయటకు వ్యక్తం చేయకండి.

తుల : ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. మిత్రుల వల్ల అపనిందలు, అపవాదులు ఎదుర్కొంటారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు మీ పురోభివృద్ధి.

వృశ్చికం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిగ్రహం పాటించడం క్షేమదాయకం. వాహనం, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.

ధనస్సు : రుణ, విదేశీయాన యత్నాల్లో ఆటంకాలెదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాలలో కానీ, శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. మతపరమైన విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.

మకరం : రాజకీయనేతలు తరచూ సభలు, యూనియన్ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సంబంధాలు బలపడతాయి.

కుంభం : మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక కోసం అధిక సమయం వెచ్చిస్తారు.

మీనం : విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

అందం - ఆరోగ్యం

ఒత్తిడా? నిద్రపోండి


ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇబ్బందికరమైన ఘటనలు కొన్ని సార్లు ఎదురవుతుంటాయి. వాటి తాలూకు ఆలోచనల నుంచి ఎంత బయట పడదామన్నా కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అదే ఒత్తిడికీ, ఆపై కుంగుబాటుకీ కారణం అవుతాయి. మరి దాన్నుంచి బయటపడాలంటే!

నిద్రపోండి... నిద్ర పట్టదు. కానీ ప్రయత్నించండి. కళ్లు మూసి తెరవండి. గదంతా చీకటిగా ఉంచండి. ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి. మంద్ర స్థాయిలో సంగీతం వినండి. ఇవన్నీ మీకు గాఢనిద్రను కలగజేస్తాయి. అలానే పడుకునే ముందు ఓ మంచి పుస్తకం చదవండి. అది హాయిగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. ఇదంతా ఎందుకంటారా? నిద్రలేమికీ, ప్రతికూల ఆలోచనలకీ కారణం ఉందంటోంది ఓ పరిశోధన. అందుకే ఏ మాత్రం ఒత్తిడిగా అనిపించినా సరే ముందు కాసేపు కునుకుతీయడానికి ప్రయత్నించండి.

పచార్లు చేయండి: సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఒత్తిడిని తీసుకువచ్చినప్పుడు ఒకే ప్రదేశంలో ఉండి ఆలోచించడం కంటే, ఓ నాలుగడుగులు అటూ ఇటూ వేయండి. లేదంటే పచ్చికబయలు మీదు చెప్పులు తీసి ఓ పదినిమిషాలు



పచార్లు చేయండి. కచ్చితంగా మీ ఒత్తిడి దూరమవుతుంది. మనసూ హాయిగా ఉంటుంది. రాయండి: ఓ తెల్లకాగితం తీసుకుని మనసుకు నచ్చింది రాయడం మొదలుపెట్టండి. కచ్చితంగా ఆలోచనలు దారి మళ్లుతాయి. కొత్త ఆలోచనలు వూపిరిపోసుకుంటాయి.



- బ్నిం, భావచిత్రాలు

సామగాన జగత్తులో
ఆ నాదమే ఓంకారం
వయోలిన్ సంగీతంలో
'ద్వారం' ఓ మధుర స్వరం



చరిత్రలో ఆగస్టు 15



1872 : సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి అరవిందుడు జననం (మ. 1950).

1913 : ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు బాడిగ వెంకట నరసింహారావు జననం (మ. 1994).

1935 : అలనాటి తెలుగు సినిమా నటి రాజసులోచన జననం. (మ. 2013)

1949 : తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత మైలవరపు గోపి జననం.

1949 : ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా వెంకటప్పయ్య మరణం (జ. 1866).

1961 : ప్రముఖ దక్షిణ భారత నటి సుహాసిని జననం.

1969 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను స్థాపించారు.

1972 : భారతదేశములో పోస్టలు ఇండెక్సు నంబరు అమలులోకి వచ్చింది.

1947 : భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజు. భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి (పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛయుతా ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, నైరుతిన అరేబియా సముద్రం, మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది.

శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరి కతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చింది.

తిరుమల చరితామృతం

తీర్మాణాల ప్రకారమే.. కళ్యాణోత్సవాలు



భోగశ్రీనివాసుని జయ విజయులకు ఇవతలిదాక తీసు కువ్చి, మూలవర్లు చూస్తుండగా అన్ని తలు పులూ తీసి, నైవేద్యం చేసి హారతి ఇచ్చి, ఆ తర్వాత ఆ బలిని పేదలకు పంచేవాళ్లు, ఇప్పుడు యాత్రికులకు ప్రసాదాలుగా ఉచితంగా పంచుతారు. అలానే ప్రతి బుధవారం సహస్ర కలశాభిషేకం కూడా ఈ మండపంలోనే, భోగశ్రీనివాసుని, మలయప్ప స్వామిని శ్రీదేవి భూదేవితో సహా, విశ్వక్సేనునిన ఈ మండపంలోనికి తెచ్చి, మంత్రించిన జలాలు వెయ్యికలశాలలో ఉంచి అభిషేకం చేస్తారు.

ప్రతి పండుగనాడు – దీపావళి, ఉగాదికి, మరక సంక్రమణానికి జరిగే ఆస్థానాలు ఉత్థాన ద్వాదశికి జరిగే కౌశికపురాణ పఠనం కూడా ఈ మండపంలోనే. ఆనివారి ఆస్థానం కూడా – ఈ మండపంలోనే జరుగుతుంది. ప్రాచీనంగా వచ్చే సంప్రదాయం. చాలా నాటకీయంగా ఆ రోజు స్వామివారి ముందు జరుగుతుంది. ఆరోజు తిరుమల – తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన పై అధికారులందరూ (పూర్వం మిరాశీదార్లు కూడా) ఈ ఆస్థానానికి హాజరు అవుతారు. వారి వారి అధికారపు సీళ్లను, లేదా వారి అధీనంలో ఉంచిన తాళం ఎవులను స్వామికి సమర్పణ చేస్తారు. స్వామివారి సేవలలో వారు మరలా పునరంకితం అయినట్లు భావించి, వారివారి బాధ్యతాచిహ్నాలు వారికి మరల అందజేయబడతాయి. కార్యనిర్వహణాధికారి, ఇతర సీనియర్ అధికారులు, జియ్యంగారు, అర్చకులు, ఆచార్యపురుషులు అందరూ పాల్గొనే చక్కని ఆస్థానం ఇది.

ప్రాచీన కాలంలో ప్రతి సంవత్సరం జరిగే స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడే జరిగేది. తర్వాతి కాలంలో కళ్యాణోత్సవ మండపం – విమాన ప్రాకారం నైఋతిదిక్కులో కట్టినప్పుడు (ఇప్పుడు అభిషేకం వూరేగింపు బయలుదేరే చోటు) అక్కడకు మార్చడం జరిగింది. పది నుండి 15 మందికి మాత్రమే ఈ స్థలం సరిపోయేది. అక్కడ నుండి మహాద్వారం దగ్గర దక్షిణంగా ఉన్న రంగమంట పానికి మార్చబడింది. అక్కడ 20 నుండి 25 కళ్యాణోత్స వాలకు మాత్రేమ అవకాశముండేది. 1980లో సంపంగి ప్రాకారంలోనే దక్షిణ ప్రదిక్షణ భాగమంతా శుభ్రం చేయించి (వంట కోసం, వంటచెరకు, నేతి డబ్బాలతో నిండి ఉండేది). ప్రస్తుత కళ్యాణాలు జరిగే కళ్యాణ మండపాన్ని కట్టించి, వందల మందికి ఒకేసారి కళ్యాణోత్సవంలో పాల్గొనేలా చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్గించాడు.

తర్వాత కాలంలో కళ్యాణోత్సవాన్ని గుడిబయట చేయాలని దేవస్థానం తీర్మానం చేసి, గుడి బయట ఈశాన్యంగా పుష్కరిణి ఎదురుగా వైభోత్సవ మండపం కట్టినా, అక్కడికి ఇంకా మార్చలేదు. ఆగమ అభ్యంతరాలు చూపి మార్చడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. ఇదే అర్చకులు, ఇదే ఆగమ సలహదారులు వ్రాతపూర్వకంగా కళ్యాణోత్సవం బయట చేయడం ఆగమ విరుద్ధం కాదని ఇచ్చిన సలహామేరే ఈ వైభవ మండపం కట్టడం జరిగింది. తర్వాత ఆ అర్చకులూ, ఆగమ సలహదారులే వారి అభిప్రాయం మార్చుకొని ఇతర ఆర్జితసేవలు – అంటే బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవ/ ఊంజల్‌సేవలు, పద్మావతీ పరిణయం చేయవచ్చునీ, ప్రతి రోజూ స్వామివారికే చేసే ఆగమోక్త కళ్యాణంలో వైదిక హోమం జరుగుతోందని, ఆ హోమంతో చేసే కళ్యాణోత్సవం గుడి ప్రాకారాల్లోనే జరగాలన్నది వారి వాదన. ఇది తర్వాత కాలంలో కళ్యాణోత్సవాన్ని గుడిబయట చేయాలని దేవస్థానం తీర్మానం చేసి, గుడి బయట ఈశాన్యంగా పుష్కరిణి ఎదురుగా వైభవోత్సవ మండపం కట్టినా, అక్కడికి ఇంకా మార్చలేదు. ఆగమ అభ్యంతరాలు చూపి మార్చడానికి అర్చకులు ఒప్పుకోవడం లేదు. ఇదే అర్చకులు, ఇదే ఆగమ సలహాదారులు వ్రాతపూర్వకంగా కళ్యాణోత్సవం బయట చేయడం ఆగమ విరుద్ధం కాదని ఇచ్చిన సలహామేరకే ఈ వైభవ మండపం కట్టడం జరిగింది. తర్వాత ఆ అర్చకులూ, ఆతమ సలహాదారులే వారి అభిప్రాయం మార్చుకొని ఇతర ఆర్జితసేవలు – అంటే బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవ/ఊంజల్‌సేవలు, పద్మావతీ పరిణయం చేయవచ్చునీ, ప్రతిరోజూ స్వామివారికే చేసే ఆగమోక్త కళ్యాణంలో వైదిక హోమం జరుగుతోందని, ఆ హోమంతో చేసే కళ్యాణోత్సవం గుడి ప్రాకరాల్లోనే జరగాలన్నది వారి వాదన.

శాశ్వత అధ్యక్షునిగా రఘునాథ్



అనకాపల్లి,న్యూస్‌లీడర్: పట్టణంలోని గవర పాలెంలో గల పీలా వారి గౌరీ పరమేశ్వరుల ఆలయ కమిటీ శాస్వత అధ్యక్షునిగా కొణతాల రఘునాథ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడి పీవీజేఆర్ జిమ్‌లో జరిగిన ఆలయ కమిటీ సమావేశంలో భాగంగా నూ తన కమిటీని ఎన్నుకున్నారు. ఆలయ చైర్మన్‌గా భీశెట్టి వరహా నూకరాజు, అధ్యక్షునిగా భీమరశెట్టి శ్రీనివాసరావు, కార్యదర్శిగా బుద్ద శ్రీనివాసరావు, కోశాధికారిగా భీమరశెట్టి లక్ష్మినారాయణతో పాటుగా ఉపాధ్యక్షులు, సహాయక కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వ హించడమే కాకుండా వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తామన్నారు. కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకుని రోగాల నివారణ లక్ష్యంగా పారిశుధ్యాన్ని మెరుగు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్ర మంలో భీమరశెట్టి నాయుడు , బుద్ద శివ, కొణతాల కృష్ణ, వేగి రాము, బుద్ద బల్లమ్మ నాయుడు, బుద్ద చిన్న, కాండ్రేగుల మురళికృష్ణ, కర్రి పెదచిన్న, బొడ్డేడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

అతని శ్వాస ,ధ్యాస అంతా యోగానే





జానర్ధనరావును సత్కరిస్తున్న శిష్యులు

అనకాపల్లి,న్యూస్‌లీడర్: యోగా అంటే అతనికి ప్రాణం...ఒక రకంగా చెప్పాలంటే అతని జీవితంలో అత్యధిక భాగాన్ని ఆక్రమించుకున్నది యోగా అనే చెప్పుకోవాలి. శారీరక,మానసిక ఆరోగ్యాన్ని ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో ధనార్జనకు ప్రాధాన్యత ఇవ్వకుండా యోగా శిక్షణ ఇస్తున్న వ్యక్తి తుమ్మపాల గ్రామానికి చెందిన మాదేటి జనార్ధనరావు. ఆంధ్రా యూనివర్సిటీలో యోగా విభాగంలో డిప్లమో పూర్తి చేసిన ఆయన ఇంత వరకు వేల మంది శిష్యులను తయారు చేశారు. యోగా నేర్చుకునే ఆసక్తి ఉన్న వారు ఎవరు సంప్రదించినా కూడా సమయం లేదు,వీలు పడదు అనే మాట అనకుండా సమయాన్ని సర్దుబాటు చేసుకుని మరీ యోగా నేర్పుతుంటారు. తోటివారిలో మానసిక, ఆరోగ్య, ఆద్యాత్మిక అభివృద్ధి కలిగించడమే తన లక్ష్యమని చెబుతుంటారు. ఇప్పటికి అయిదేళ్లుగా ఆయన అనేక ప్రాంతాల్లో యోగా శిక్షణ ఇస్తూ వస్తున్నారు. అంతే కాకుండా సామూహిక శీర్షాసనంలో జరిగిన వరల్డ్ గిన్నిస్ రికార్డు ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన మధుమేహ నియంత్రిత భారత్ కార్యక్రమంలో భాగంగా బెంగళూరులో శిక్షణ పొందారు. అలాగే పూణేలో ఉన్న తెలుగువారందరికీ ఆయన యోగాను చేరువ చేశారు. ప్రస్తుతం ఆయన మునగపాక,నాగులాపల్లి ,శారదానగర్, తుమ్మపాల, మార్టూరు, కొప్పాక, రామాపురంలో యోగా శిబిరాలు నిర్వహిస్తున్నారు . డబ్బుతో ముడిపెట్టకుండా యోగాలో శిక్షణ ఇస్తున్న జనార్ధ నరావు అంటే అతని శిష్యులకు ఎంతో గౌరవం. పైగా ఈయనలోని ఇంకో గొప్పదనం ఏమిటంటే యోగాలో మహి ళలను ముందడుగు వేయించడానికి నిరంతరం కృషి చేస్తుం టారు. అతని సతీమణి కూడా యోగా నిపుణురాలు కావ డంతో ఆమె కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అనకాపల్లి పరిసరాల్లో ఆంధ్రాయూనివర్సిటీ అనుబంధ యోగా కాలేజి రావాలనేది ప్రస్తుతం ఆయన లక్ష్యంగా ఉంది. ఈ మేరకు ఆయన చాలా కళాశాలల యాజమాన్యాలతో కూడా సంప్రదింపులు జరిపారు. సర్టిఫికెట్ కోర్సు ద్వారా భవిష్యత్తులో యోగా శిక్షకులకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున కళాశాల ఏర్పాటుకు తన వంతు ప్రయత్నాలు జరుపుతున్నారు. యోగాలో ఆసక్తి ఉన్న వారు ఒక బృందంగా ఏర్పడి 9849823923నెంబరు ద్వారా తనను సంప్రదించవచ్చని జనార్ధనరావు తెలిపారు.

మానవ హకుల కమీషన్‌తోనే ప్రజా హక్కులకు భద్రత

ఎమ్మెల్యే పల్లా

గాజువాకః న్యూస్‌లీడర్ : మానవ హక్కులకు భంగం కలిగితే హ్యూమన్ రైట్స్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రజలు సంప్రదించాలని స్దానిక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం గాజువాకలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికిముఖ్య అతిధులుగా విచ్చేసిన ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమానికి మరో విషిష్ట అతిది సౌత్ ఇండియా రిజనల్ చైర్ పర్సన్ షేఖ్ ఖలీఫాతుల్లా భాషా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ద్వారా మానవతా విలువలను కాపాడాల్సిన భాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రజా హక్కులకు ఎటువంటి భంగం కలిగినా ఇటువంటి సంస్ద లను ఆశ్రయించడం ద్వారా చక్కని పరిస్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్ టియూసి నాయకులు విళ్ళా రాం మోహన్ కుమార్, రాష్ట్ర హెచ్చ్ఆర్‌సి అధ్యక్షులు బలిశెట్టి నాగేశ్వరరావు, కోరుకొండ పద్మ, జిల్లా తెదెపా మహిళా ఉపాధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, కాండ్రేగుల జగధీశ్వరరావు, పులి రమణారెడ్డి, కటికల కల్పన, నిర్మలారెడ్డి, తదితరులు పాల్గోన్నారు.



15న ఉత్తమ విద్యార్థులకు పురస్కారాలు

అనకాపల్లి,న్యూస్‌లీడర్: గడచిన పద్నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టుగానే మాదేటి ఎద్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా ఆగస్టు 15న ఉత్తమ విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్టు ట్రస్టు వ్యవస్థాపకులు మాదేటి ఈశ్వరరావు తెలి పారు. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని నింపేందుకు గాను బీవీ పట్టాభిరామ్, యండమూరి వీరేంద్రనాథ్, చుక్కా రామయ్య వంటి మేథావులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది రావుగోపారావు కళాక్షేత్రంలో ప్రముఖ అక్షర గణిత నిపుణులు పుల్లూరి ప్రభాకర్‌చే విద్యార్థి - విజయ రహస్యాలు అనే అంశంపై ఉపన్యాసం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు.

వైద్య సిబ్బందిపై తుపాకీతో బెదిరింపులకు దిగిన వైద్యురాలి భర్త

యలమంచిలి,న్యూస్‌లీడర్: అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై ఒక మహిళా వైద్యురాలి భర్త తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన స్ధానికంగా సంచలనం రేగింది. ఆస్పత్రి ఇన్‌ఛార్జి డాక్టర్ శ్రీలక్ష్మి రాత్రి విధుల్లో ఉండగా ఆమె భర్త మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. తన కూడా తెచ్చుకున్న తుపాకీతో బెదిరించి విధుల్లో ఉండాల్సిన తన భార్య ఎక్కడకు వెళ్లిందని బెదిరించాడు. ఆస్పత్రిలో ఉన్న ఎంఎన్‌ఓ సత్యనారాయణకు తుపాకీ గురి పెట్టడంతో పక్కనే వైద్యుడు శ్రీహరి, స్టాఫ్ నర్సులు అడ్డుపడి తుపాకీని లాక్కున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది భయం గుప్పిట్లో తెల్లవారే వరకు కాలం గడిపారని రూరల్ ఎస్‌ఐ చక్రధరరాజుకు తెలిపారు. సత్యనారాయణ, డాక్టర్ శ్రీహరి, ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

గాజువాకలో అపారిశుధ్యం

అధికారులకు పట్టని వైనం

గాజువాకః న్యూస్‌లీడర్: విశాఖ స్మార్ట్ సిటిగా జాతీయ స్దాయిలో పేరు తెచ్చుకున్న నేపద్యంలో జివియంసి అధికారులు కూడా నిత్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పదే పదే ప్రజలకు చెప్పే సిబ్బంది వారు చెప్పే మాటలకు, చేసే పనులకు ఎక్కడా పొంతన లేకుండా పోతుంది. పరిశరాలు పరిశుభ్రం చేసే పారిశుధ్య సిబ్బంది నిర్లఖ్యదోరణి వల్లే వార్డుల్లో ఇటువంటి అనార్ధాలు చోటుచేసుకుంటున్నాయి. జివియంసి పరిధి 64వ వార్డులో అపారిశుద్యం తాండవిస్తుందనిడానికి రోడ్లపై ఉన్న చెత్త గుట్టలే ఉదాహరణగా చెప్పవచ్చు. డ్రైనేజీల్లో తీసిన చెత్తలను డంపింగ్ మార్డులకు తరలించాల్సిన పారిశుధ్య సిబ్బంది ప్రజా నివాసాల మధ్య పడవేస్తున్నారని, స్దానికులు వాపోతున్నారు.

ఘనంగా 70 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గాజువాక, న్యూస్‌లీడర్: పెదగంట్యాడ పారిశ్రామిక వాడలో 70వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పారిశ్రామిక వాడ ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గాజువాక వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పల చినఅప్పారావు పాల్గొని మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70వసంతాలు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. నేడు భారత్‌దేశ కీర్తి ప్రపంచం నలుమూలలకు వ్యాపించిందని గుర్తుచేశారు. స్వాతంత్రం వచ్చేనాటికి పారిశ్రామికంగా వెనుకబడిన భారత్ నేడు క్షిపణులను సయతం స్వాతంత్ర్యంగా తయారు చేసుకోవడంతో పాటు ఇతర దేశాలకు పంపే స్థాయికెదిగిందన్నారు. పారిశ్రామిక ప్రగతిలో భారత్ మరింత దూసుకుపోవాలన్నారు. గొందేశి పెదరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అంతకు ముందు తిప్పల చినఅప్పారావు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.



వృద్దులకు వస్త్రాలు అందజేస్తున్న తిప్పల

ముగ్గురు పాతనేరస్తులు అరెస్ట్

రూ.5లక్షలు విలువైన సరుకు స్వాధీనం





చోరీ వివరాలు తెలియజేస్తున్న క్రైం ఎసిపి,అరెస్ట్ అయిన నిందుతులు

గాజువాక, న్యూస్‌లీడర్: గోడైన్‌లోకి చొరబడి సిగరెట్లు చోరీ కేసులో గాజువాక క్రైం పోలీసులు ముగ్గురు పాతనేరస్తులను సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి 5లక్షల రూపాయలు విలువైన 11కార్డ్‌బోర్డ్ బాక్సులతో సిగరెట్లు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ మేరకు గాజువాక పోలీసుస్టేషన్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైం ఎసిపి పాల్గుణ రావు చోరీ వివరాలు వెల్లడించారు. గాజువాక శ్రీకన్య థియేటర్ వెనుక భాగాన ఉన్న సిగరెట్ల గొడౌన్ షట్టరును ఇనుప రాడ్ సహాయంతో తొలగించి ముగ్గురు వ్యక్తులు ఈనెల 10,11వ తేదీన చోరీకి పాల్పడ్డారన్నారు. 11కార్డుబోర్డ్ బాక్సుల సిగరెట్లు చోరీ జరిగినట్టు గొడౌన్ యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేఫథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో పోలీసులకందిన విశ్వసనీయ సమాచారం మేరకు క్రైం ఇన్‌స్పెక్టర్ కెపి నాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు సునీల్, చక్రవర్తిలు సిబ్బందితో దాడిచేసి నిందుతుడు సోముల సుభాష్‌ను అదుపులోకి తీసుకొన్నారు. గతంలో 5కేసుల్లో నిందుతునిగా ఉన్న సుభాష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తనతో పాటు మరొఇద్దరు పాతనేరస్థులు ఈ చోరీలో పాల్గొన్నట్టు అంగీకరిం చడంతో శ్రీహరిపురం ఇందిరా కాలనీకి చెందిన కుండి కొండబాబు, చినగంట్యాడ కణితి రోడ్డుకు చెందిన మేడూరి వినయ్‌కుమా ర్‌లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వీరి వద్దనుంచి 5లక్షలరూపాయలు విలువైన సిగరెట్టు ఫ్యాకెట్లును, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు ఎసిపి పాల్గుణరావు వివరించారు.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పోటీలు



అనకాపల్లిటౌన్,న్యూస్‌లీడర్: ఇక్కడి ఉడ్‌పేటలో నూతనంగా నెలకొల్పిన హ్యాపీ కిడ్స్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ నాయకుల వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నామని కరస్పాండెంట్ ఎస్. గిరీష్‌కుమార్ తెలిపారు . కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా చిన్న పిల్లల వైద్యుడు ఎం. ఉమామహేశ్వరరావు. విశ్రాంత ఉపాధ్యాయులు ఎంవీ రామారావు హాజరవుతారన్నారు. 2 సంవత్సరాల నుంచి 5సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఈ పోటీలు జరుగుతాయన్నారు. తమ ప్లేస్కూల్లో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు . ఆడియో విజువల్ సిస్టమ్ ద్వారా విద్యా బోధన అందిస్తామన్నారు. విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కూడా కొత్త పరికరాలతో విద్యను బోధిస్తామన్నారు. మానసిక ఒత్తిడి కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో మంచి విద్యను అందించడమే తమ స్కూలు ఉద్దేశమన్నారు.

భవితకు భాసటగా గ్రంథాలయాలు

ఎంఎల్‌సీ గాదె శ్రీనువాసులునాయుడు

అనకావల్లి,న్యూన్‌లీడర్: గ్రంథాలయాలు యువత భవితకు భరోసానిస్తాయని శాసనమండలి సభ్యుడు గాదె శ్రీనువాసులునాయుడు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం శ్రీ గౌరీ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా పాఠకులతో ఆయన మాట్లాడుతూ పుస్తకం, గ్రంథాలయాన్ని మించిన స్నేహితులు లేరన్నారు. జీవితాలను తీర్చిదిద్దగల శక్తి వాటికి మాత్రమే ఉన్నాయని అన్నారు. పుస్తకాన్ని ప్రేమించినవాడే నిజమైన పాఠకుడు అన్నారు. జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం వేదికగా, బాసటగా నిలుస్తుందన్నారు. మారుతున్న స్పీడు యుగంలో కూడా 74 సంవత్సరాలుగా నేటి యువతకు మార్గదర్శిగా నిలిచిన శ్రీ గౌరీ గ్రంథాలయ నిర్వహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పఠనాశక్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవలని హితవు పలికారు. గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ గ్రంథాల యాలకు ఆదరణ తగ్గలేదని అందుకు నిదర్శనం శ్రీ గౌరీ గ్రంథాలయమేనని ఆయన కొనియాడారు. శ్రీ గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్యదర్శి మళ్ల బాపునాయుడు, సభ్యులు కాండ్రేగుల సత్యనారాయణ (ఎస్.ఎఫ్.ఐ), బుద్ద శంకరరావు, బొడ్డేడ జగ్గఅప్పారావు, బి.ఆర్.ఎస్.పి. అప్పలస్వామి నాయుడు, పి.రామచంద్రరావు, పాఠకులు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. అనంతరం ఎంఎల్‌సీ గాదె శ్రీనువాసులునాయుడును గ్రంథాలయం తరుపున ఘనంగా దుశ్శాలువతో సత్కరించారు.



15న బహుమతి ప్రధానోత్సవం

అనకాపల్లి,న్యూస్‌లీడర్: అనకాపల్లి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆగస్టు 15సందర్భంగా ఇక్కడి వివేకానంద చారిటబుల్ ట్రస్టు హాలులో బహుమతి ప్రధానం చేయనున్నట్టు అకాడమీ అధ్యక్షులు తమ్మన సుబ్బారావు, సీహెచ్. రామచంద్రరావు , డాక్టర్ ఇమ్మిడిశెట్టి చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా అకాడమీ వ్యవ స్థాపకులు ఎం. సుబ్రహ్మ ణ్యం, ఆర్‌ఈసీఎస్ విశ్రాంత ఎండీ ఎస్.ఎ. దావూద్ ఆలీ, వక్తగా ఎస్. కమలాకరరావు హాజరవుతారని చెప్పారు.


పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక



అనకాపల్లి,న్యూస్‌లీడర్: 1991-92 సంవత్సరంలో గవరపాలెం హైస్కూల్లో పదవ తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థులు తమ పదవతరగతి పూర్తయి 25వసంతాలు నిండిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్య క్రమంలో భాగంగా తమ గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్కూలు ప్రధానోపాధ్యాయులు కెఎన్‌వి సత్యనారాయణ మాట్లాడుతూ అందరు విద్యార్థులతో తమకు మంచి సంబంధాలు న్నాయన్నారు. ఈ బ్యాచ్‌లో విద్యార్థులు ఎంతో మంది విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, క్రీడాకారులుగా, వాణిజ్య వేత్తలుగా, న్యాయవాదులుగా స్థిరపడ్డారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ స్కూలుకు సాయం అందించేందుకు ఎల్లప్పుడూ తాము ముందంజలో ఉంటా మన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విశ్వే శ్వరరావు, బ్రహ్మానందం, స్వర్ణలత, నిర్మా, బ్యాచ్ ప్రతినిధులు కోరిబిల్లి రమేష్, పీలా రాముడు, కొణతాల అప్పలరాజు, కాండ్రేగుల జగన్నా థరావు, పి.బలరాం, కాండ్రేగుల ప్రసాద్, వై.శ్రీను, కర్రి గంగాధర్, కర్రి అప్పాజీ, బి. భోగలింగం, నరసింహరాజుతో పాటుగా 150మంది పూర్వపు విద్యార్థులు కుటుంబాలతో పాల్గొన్నారు.

42 వార్డు టీడీపీ కార్యాలర్తల సమావేశం

ఎన్‌ఏడీ, న్యూస్‌లీడర్: జీవీఎంసీ 42 వార్డు శాంతినగర్ సామజిక భవనం (కల్యాణ మండపము) లో సోమవారం వార్డ్ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. వార్డ్ అధ్యక్షుడు కామాకుల నాగేశ్వరావు ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యాక్రమములో కార్యకర్తలను ఉద్దిశించి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఆదే శాలమేరకు వార్డు కమిటి లను ఎంపిక చేస్తున్నామని అవి పరిశీలనలో ఉన్నాయన్నారు. ముఖ్యముగా గడిచిన నెలలో యంఎల్ ఏ ఆదే సాల మేరకు మర్రిపాలెం కరస , దుర్గాపురం శాంతినగర్ నేతాజికాలోని తదితర ప్రాంతాల్లో లో సుమారు 70 లక్సల వ్యయముతో శంకుస్థాపన చేయడం అయింది అన్నారు వితంతువులకు ప్రవేశపెట్టిన నేషనల్ ఫామిలీ బెన్ఫిట్ స్కీం కింద 20,000/- అందుతాయని అన్నారు. వార్డులో ఎవరు అర్హహత కల్గిన వారు ఉంటే వార్డు పార్టీ కార్యాలయమును సంప్రదిస్తే ఎమ్మెల్యే కార్యాలయ మునుకు పంపుతాము అన్నారు. వార్డ్‌లో అభిరుద్దికి నోచుకోని ఏ పని ఉన్న వెనువెంటనీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి టీడీపీ మందలపు వాసుదేవరావు చౌదరి వార్డు కార్యదర్శి పూసా పాటి బలభద్రరాజు, బోగినేని సుబ్బారావు చౌదరి మహీపతిరావు, బొత్స గౌరి, రమణమ్మ సరస్వతమ్మ, జన్మ భూమి కమిటీ సభ్యులు మహీపతిరావు పాల్గున్నారు.





ఘనంగా హోలీ క్రిస్ట్ చర్చి వేడుకలు

వేపగుంట, న్యూస్‌లీడర్: హోలీ క్రిస్ట్ చర్చ్ 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలో అడుగిడిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిపారు. ప్రముఖులచే ప్రార్థనలు వాక్య పరిచర్యలు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంఘకాపరి పాస్టర్ డేవిడ్ రాజు, శ్రీమతి నిర్మాలమ్మకు పలువురు దైవ సేవకులు, సంఘ సభ్యులు ఘన సన్మానించారు. అనంతరం డేవిడ్ రాజు దైవసేవను గూర్చి వివరిం చారు. కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు, తదితర సభ్యులు పాల్గొన్నారు.

67 వార్డులో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

యన్ .ఏ .డి ,న్యూస్‌లీడర్: చిన్ని కృష్ణయ్యా... వెలుగు నీవయ్యా! అంటూ స్థానిక జీవీఎంసీ 67 వార్డు బూచిరాజుపాలెం యన్ యెస్ టి ఎల్ ఫామిలీ గేట్ దగ్గర శ్రీ వేణుగోపాల స్వామి ఆలయములో సోమవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనముగా నిర్వహించారు .వంశి కృష్ణ యాదవ యువజన సేవా సంగం బూచిరాజుపాలెం ఆధ్వర్యములో ఘనముగా నిర్వహించారు .ఈ సందర్భంగా స్వామివారికి వేకువ జాము నుండి ప్రత్యక పూజలు అర్చనలు చేసారు. తల్లిదండ్రులు ముచ్చట పడ్డారు. పాఠశాలల్లో అయితే చూడాల్సిందే. పిల్లలంతా చక్కటి వేషధారణ లతో వచ్చిన వేళ ఇప్పటికే పలుచోట్ల సంబరం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నా రులను నందగోపాలుడిగా అలంకరించి చరవాణిలో క్లిక్‌మన్పించి తమ బుజ్జాయిలను ముస్తాబు చేసి ఇలా పొంగిపోయారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈ నెల 20 తేదీ వరకు తిరువీధి మహోత్సవముతో ముగియునని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు .

చిన్నారులను అలంకరించి మురిసిన తల్లిదండ్రులు : చిన్ని కృష్ణుడు నడయాడిన ప్రదేశమల్లా సందడిగా మారింది. అల్లిబిల్లి అడుగులు వేస్తూ చేసే ఆ అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే ఆ ఆబాలగోపాలుడి జన్మాష్టమిని కూడా అంతే ఉత్సాహంగా చేసారు. ముఖ్యంగా పిల్లలను క ృష్ణయ్యా, గోపికలుగా అలం కరించి



పూర్వవిద్యార్థుల అపూర్వకలయిక



విశాఖపట్నం, న్యూస్‌లీడర్ : పెద్ద బొడ్డేపల్లిలో గల సెయింట్ తెరీసా ఆర్సీ ఎం హైస్కూల్ పూర్వ విద్యార్థులు కలయిక వైశాకి జలుద్యానవంలో అపూర్వంగా జరిగింది. 1978-79వ సంవత్సరంలో ఎస్ఎస్‌సీ చదువుకున్న విద్యార్థులు ఈవేడు కలు నిర్వహించారు. ఈసందర్భంగా వారంతా నాటి ప్రధానోపాధ్యాయుడుని, ఉపాధ్యాయులను ఘనంగా సంత్సరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు కేక్ కట్‌చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందేమాతరంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా చనిపోయిన అలానాటి పలువురు ఉపాధ్యాయులకు సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హుసేన్, ప్రకాశరావు, రాజు, కాజా, ప్రసాద్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలుగు తల్లి శోభాయాత్ర



విశాఖపట్నం,న్యూస్‌లీడర్ : భాషాభిమానం ఉప్పొంగింది. తెలుగు తల్లి పులకించింది. విశాఖ సాగర తీరంలో తెలుగు వారి మాతృభాషాభిమానం వినూత్నంగా వ్యక్తమయ్యింది. తెలుగు దండు సారథ్యంలో 'తెలుగుతల్లి శోభాయాత్ర' కాళీమాత ఆలయం వద్ద వైభవంగా ప్రారంభమయ్యింది. తెలుగు వైభవానికి ప్రతీకగా తెలుగుతల్లి నిలువెత్తు విగ్రహాన్ని మంగళ వాద్యాలు, మేళతాళాలతో రథంపై ఊరేగిస్తూ ఉత్తేజపూరితమైన నినాదాలతో భాషాభిమానాన్ని పెంపొందించారు. దారి పొడవునా భాషాభిమానులు సువాసినులు, పూలు, పండ్లు చేబూని తెలుగు తల్లిపై అభిమానాన్ని చాటుకున్నారు. సబ్ మెరైన్ మ్యూజియం ఎదురుగా ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద సంప్రదాయ నృత్యాలతో మా తెలుగుతల్లి.., స్వాగతం స్వాగతం వంటి గీతాలకు చక్కగా నర్తించి శోభాయాత్రను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు.

ఘనంగా లెఫ్ట్‌హ్యాండర్స్ డే వేడుకలు



విశాఖపట్నం,న్యూస్‌లీడర్ : వైజాగ్ లెఫ్ట్‌హ్యాండర్స్ క్లబ్ అధ్వర్యంలో ఇంటర్నేషనల్ లెఫ్ట్‌హ్యాండర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ద్వారకా నగర్‌లోని బుధిల్ పార్కులో వుడా మాజీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, వైజాగ్ లెఫ్ట్‌హ్యాండర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎస్ ఎ రెహ్మాన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. వేడుకలకు ముందుగా ఇటీవల మృతి చెందిన మాకవరపాలెం మండలం జి. కోడూరు గ్రామ మాజీ మునసబు, 93 ఏళ్ళ లెఫ్ట్ హ్యాండర్ బొడ్డేటి రామునాయుడుకు సభ్యులు సంతాపం తెలిపారు. విశాఖ సాగర తీరంలో త్వరలోనే లెఫ్ట్‌హ్యాండర్స్ వాక్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనం తరం క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎస్ఎ రెహ్మాన్‌ను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు డాక్టర్ కరుణాకర్, కొండా రాజీవ్ గాంధీ, దాడి రవికుమార్, ఎస్ సత్యానారాయణ, ఇరోతిశశి, పర్వీనా, సతివాడ శ్రీకాంత్,అముల్యా తదితర్లు పాల్గొన్నారు.

వర్షాకాలం వ్యాధులకు ఆయుర్వేదం చికిత్స

-డాక్టర్ ఈశ్వరరావు



విశాఖపట్నం,న్యూస్‌లీడర్: వర్షాకాలం దృష్ట్యా ప్రజలంతా వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కేజీహెచ్‌లోని ఆయుర్వేద విభాగం వైద్యుడు డాక్టర్ కె.ఈశ్వరరావు కోరారు. ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాకాలం దృష్ట్యా విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ప్రబలుతాయన్నారు. అలాగే, ఆస్తమా, సైనస్ఫ్లూ వంటి వ్యాధులు సోకే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు. పిల్లలు, పెద్దలు వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే ఓఆర్ఎస్‌తో పాటుగా వేడినీరు తాగాలని ఆయన సూచించారు. జ్వరం మూడు రోజులయినా తగ్గకుంటే వైద్యున్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలన్నారు. మలేరియా జ్వరాల నివారణకు ఆయుష్-64 మందు భేషుగ్గా పనిచేస్తుందని ఆయన వివరించారు. జ్వరాలు, దగ్గు, జలుబు వంటి సాధారణ వ్యాధుల నివారణకు మిరియాలు, అల్లం, సొంటి, కషాయం వంటి ద్రవాలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధుల నివారణకు తాలిసార చూర్ణం, సీతాఫల, త్రికటు వంటి మందులు వేసుకోవాలన్నారు. నీటికాలుష్యం కారణంగా సోకే డయేరియా వ్యాధి నివారణకుగాను పుటజఘన్ మాత్రలు, కర్పూరస్ మాత్రలు, ఇన్‌వాష్టిక చూర్ణం తీసుకోవాల్సి వుంటుందని తెలిపారు. చర్మవ్యాధుల నివారణకుగాను చర్మరోగమిషిక, గంధకరసాయన, మధుస్తమయ చూర్ణం, హరిద్రఖండ వంటి మందులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆస్తమా వ్యాధి నివారణకుగాను శ్వాసకోతరస్ , సీతాఫల చూర్ణం తీసుకోవాలన్నారు. పాలలో పసుపు కలిపి తీసుకుంటే మంచిదన్నారు. వర్షాకాలయంలో పాత బియ్యంతో చేసిన అన్నం, బార్లీ తీసుకోవాలని, మశాలాలు, వేపుళ్లు బాగా తగ్గించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా 20 డిస్పెన్సరీల ద్వారా రోగులకు ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. కేజీహెచ్ మధ్యగేటు సమీపంలో గల ఆయుర్వేద డిస్పెన్సరీ రోజూ ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందన్నారు.

గోరక్షణ పట్టణ అధ్యక్షునిగా తంగేటి



విజయనగరం, న్యూస్‌లీడర్: ఆంధ్రప్రదేశ్ గోసంరక్షణ సమాఖ్య విజయనగరం శాఖ పట్టణశాఖ అధ్యక్షునిగా తంగేటి భాస్కరరావును పట్టణ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఏపీ గోసంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిస రామకృష్ణ తెలిపారు చిన్నపల్లి వీధిలో గల సమాఖ్య కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ ఎన్నికల్లో తంగేటి భాస్కరరావును అయ్యన్న కోనేరు ఉత్తరగట్టు అధ్యక్షునిగాను, ప్రధాన కార్యదర్శిగా లంకవీధికి చెందిన రెడ్డిపల్లి రవిశంకర్ ఉపాధ్యక్షుడు -1గా అబాద్ వీదికి చెందిన జమాషకీల్, ఉపాధ్యక్షుడు -2గా గొడ్డివీధికి చెందిన రావళ్ల శ్రీను, కాయింట్ సెక్రటరీగా నడిపెన బాలకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సింగిడి పాపారావు, సహకార్యదర్శిగా దొడ్డి విద్యాసాగర్, , రాజాన సుధీర్, లీగల్ ఎడ్వయిజర్‌గా అడ్వకేట్ డోల రాజేంద్ర, పట్టణ మహిళా కన్వీనర్‌గా పత్తుల పైడితల్లిని నియమితులైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ తెలిపారు.

లీడర్ ఎంప్లాయిమెంట్ న్యూస్

తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ప్రకటన విడుదలైంది.
పోస్టుల వివరాలు......
ఖాళీలున్న సబ్జెక్టులు
1) తెలుగు, 2) ఇంగ్లిష్
3) హిస్టరీ, 4) ఎకనామిక్స్
5) పొలిటికల్ సైన్స్,
6) మ్యాథమేటిక్స్
7) ఫిజిక్స్, 8) కెమిస్ట్రీ
9) స్టాటిస్టిక్స్, 10) కంప్యూటర్ సైన్స్
11) ఎలక్ట్రానిక్స్ , 12) బోటనీ
13) జువాలజీ
14) మైక్రోబయాలజీ
15) బయోటెక్నాలజీ, 16) కామర్స్
అర్హత: పీజీ/ నెట్/ సెట్/ ఎంఫిల్/ పీహెచ్‌డీ.
ఎంపిక: అకడమిక్ మెరిట్, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా
ప్రతిఫలం: నెలకు రూ.20,000
దరఖాస్తు: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28.08.17

ఆచార్య నాగార్జున వర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్, డీన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........
1) హిస్టరీ అండ్ ఆర్కియాలజీ: 01 పోస్టు
2) తెలుగు అండ్ ఓరియంటల్ లాంగ్వేజెస్: 01
3) కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్: 01
4) సోషియాలజీ అండ్ సోషల్ వర్క్: 01
5) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్: 01
6) జువాలజీ: 01
7) బోటనీ అండ్ మైక్రోబయాలజీ: 01
8) మ్యాథమేటిక్స్: 01
9) కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ - డీన్: 01
అర్హత: పీజీ/ పీహెచ్‌డీ. సంబంధిత రంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తుకు ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.
చివరి తేది: 09.09.2017
చిరునామా: Registrar, Acharya Nagarjuna University, Nagarjuna Nagar - 522510, Guntur District, A.P.

శ్రీకాకుళం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఖాళీలు

శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
ప్రొఫెసర్
మొత్తం పోస్టుల సంఖ్య: 05
విభాగాలవారీ ఖాళీలు: లా - 1, సోషల్ వర్క్ - 1, బయోటెక్నాలజీ - 1, మ్యాథమేటిక్స్ - 1, ఆర్గానిక్ కెమిస్ట్రీ - 1.
అర్హత: యూజీసీ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తుకు ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపవచ్చు లేదా నేరుగా వర్సిటీలో ఇవ్వవచ్చు.
చివరి తేది: 29.08.2017
చిరునామా: Registrar, Dr.B.R.Ambedkar University, Etcherla, Srikakulam Dist, Andhra Pradesh, PIN: 532410.

ఐఐఎస్ఈఆర్‌లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్

పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......
1) జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్): 16 పోస్టులు
2) ల్యాబొరేటరీ టెక్నీషియన్: 01
అర్హత: ఇంటర్/ ఏదైనా డిగ్రీ/ బీఎస్సీ (ఫిజిక్స్)/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర?తతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.08.2017

యూపీఎస్సీ - 54 ఖాళీలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
1) అసిస్టెంట్ డైరెక్టర్ (కెమిస్ట్రీ): 01 పోస్టు
2) అసిస్టెంట్ ఇంజినీర్: 03
3) స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్: 37
4) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 06
5) డ్రిల్లర్ ఇన్‌ఛార్జ్: 05
6) లెక్చరర్: 02
అర్హత: బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్/ డీఎం/ ఎం.సీహెచ్. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.08.2017

విశాఖ కేజీహెచ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు

విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టుల వివరాలు.......
ల్యాబ్ టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 02
అర్హత: మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర?తతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు: ప్రకటనలో సూచించిన నమూనాలో దరఖాస్తుకు ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపవచ్చు లేదా నేరుగా కార్యాలయంలో ఇవ్వవచ్చు.
చివరి తేది: 19.08.2017
చిరునామా: అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (ఎయిడ్స్ అండ్ లెప్రసీ), రీజినల్ కళ్ల ఆసుపత్రి పక్కన, రేసపువానిపాలెం, విశాఖపట్నం.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఖాళీలు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
1) లెక్చరర్స్: 04
విభాగాలు: ద్రవ్యగుణ, ప్రసూతి తంత్ర & స్త్రీ రోగ, శరీర్ క్రియ, శరీర్ రచన.
అర్హత: పీజీ డిగ్రీ (ఆయుర్వేద). పబ్లికేషన్ & రిసెర్చ్ అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు.
2) పంచకర్మ వైద్య: 01
అర్హత: ఎండీ (ఆయుర్వేద).
వయోపరిమితి: 40 సంవత్సరాలు.
3) పాథాలజిస్ట్: 01
అర్హత: ఎండీ (పాథాలజీ).
వయోపరిమితి: 40 సంవత్సరాలు.
4) మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్: 01
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (మెడికల్ ల్యాబొరేటరీ). 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు.
5) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01
అర్హత: ప్రభుత్వ సంస్థల్లో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఆఫీసర్ స్థాయిలో 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివరితేది: 23.09.2017.
దూరప్రాంతాలవారికి చివరితేది: 30.09.2017.
చిరునామా: Director,
National Institute of Ayurveda,
Jorawar Singh Gate, Amer Road, Jaipur - 302 002.

పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో 115 ఖాళీలు


పార్లమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటేరియట్ అసిస్టెంట్, ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........
1) పార్లమెంటరీ ఇంటర్‌ప్రిటర్: 02 పోస్టులు
2) అసిస్టెంట్ లెజిస్లేటివ్/ కమిటీ/ ప్రోటోకాల్/ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: 20
3) స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్): 11, 4) సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్ 2: 21
5) సెక్రటేరియట్ అసిస్టెంట్: 39, 6) ట్రాన్స్‌లేటర్: 19
7) ప్రూఫ్ రీడర్: 03
అర్హత: డిగ్రీ/ పీజీ/ టైప్ రైటింగ్.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18.08.2017

యూపీఎస్సీ సీడీఎస్ - 414 ఖాళీలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్మీ, నేవీ, వాయుసేనల్లోని ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2), 2017
మొత్తం ఖాళీలు: 414
ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్ - 100 ఖాళీలు
ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ - 45 ఖాళీలు
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - 32 ఖాళీలు
ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ, చెన్నై - 225 ఖాళీలు
ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్‌సీ విమెన్ నాన్ టెక్నికల్ కోర్సు) - 12 ఖాళీలు
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 20 -24 ఏళ్ల మధ్య ఉండాలి (అకాడమీ ఆధారంగా మారుతుంది)
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.
రాతపరీక్ష తేది: 19.11.2017
దరఖాస్తు: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 08.09.2017



భారీ కుంభకోణంలో బీజేపీ నేతలు?



పట్నా:
బిహార్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సుమారు 502 కోట్ల ఫండ్‌ను ఓ ఎన్జీవో కంపెనీకి మళ్లించారన్న ఆరోపణలు రావటంతో ప్రభుత్వం, ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను రంగంలోకి దించింది.

పట్టణాభివృద్ధికి కేటాయించిన నిధులను బ్యాంకుల నుంచే నేరుగా ఆ సంస్థకు తరలించారని ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే ఇందులో బీజేపీ నేతల హస్తం ఉందని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నారు. షాహనవాజ్ హుస్సేన్, గిరిరాజ్ సింగ్ లు సదరు ఎన్జీవో వ్యవస్థాపకులు మనోరమ దేవితో సంబంధాలు ఉన్నాయని లాలూ చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఈ నేతల ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. "ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందులో బ్యాంకుల ప్రమేయం కూడా ఉందని తేలింది. అందుకే సీబీఐతో విచారణ జరిపించాలి" అని లాలూ డిమాండ్ చేస్తున్నారు.

లాలూ ఆరోపణలపై హుస్సేన్ స్పందించారు. మనోరమ దేవి తనకి తెలిసినప్పటికీ ఈ స్కాంతో తనకేలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ముఖ్య మంత్రి నగర వికాస్ యోజన పథకం కింద జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వం నగదు డిపాజిట్ చేయగా, ఆ సొమ్ము భగల్పూర్ జిల్లాలోని శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి అనే ఎన్జీవోకు తరలించారు. మహిళల ఉపాధి కల్పన, వృత్తి కోర్సులు ఈ సంస్థ నిర్వహిస్తోంది. సొంతంగా బ్యాంకు నిర్వహణ కోసం ఈ మధ్యే ఆర్బీఐకు దరఖాస్తు కూడా చేసుకుంది. స్కాం నేపథ్యంలో విచారణ ముమ్మరం చేసిన సిట్ ఐదు కేసులు నమోదు చేసి, ఏడుగురిని అరెస్ట్ కూడా చేసింది.

అమితాబ్‌పై ఐటీ అధికారుల కన్ను?

ముంబై:
ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ దూకుడు పెంచింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఆయన అక్రమంగా ఏదైనా ఆదాయాన్ని కూడబెట్టారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తోంది. వివిధ దేశాల్లో లెక్కలు మిక్కిలి ధనాన్ని కూడబెట్టి స్వదేశంలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్న చాలా మంది ప్రముఖుల పేర్లు గత ఏడాది పనామా పేపర్లలో వెల్లడైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో ఇలాంటి 140 మంది వ్యక్తుల పేర్లు పనామా పేపర్లలో బయటపెట్టారు. ఇందులో అమితాబ్ బచ్చన్ పేరు మొదటి వరసలో ఉంది.

పన్ను ఎగవేతదారులకు బ్రిటన్ సమీపంలోని ఓ ప్రముఖ దీవి స్వర్గంగా మారినట్లు అధికారులు తాజాగా గుర్తించారు. అక్కడికెళ్లి విచారిస్తే మరింత సమాచారం లభించే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ఆ దీవిలో అమితాబ్‌కు సంబంధించిన ఏదైనా డొల్ల కంపెనీని గుర్తించారా.. అని అధికారులను ప్రశ్నించగా.. 'ఆరోపణలు వచ్చిన మాట నిజమే. ఆ కోణంలో విచారణ చేస్తున్నాం. అది నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం' అని చెప్పారు.

'పాకిస్థాన్ లాంటి దేశంలోనే ఐటీ అధికారులు విచారణ వేగవంతం చేసి ఆ దేశ ప్రధానినే గద్దె దించడానికి కారణమయ్యారు. భారత ఐటీ అధికారులు చిత్తశుద్ధిగా విచారణ చేపడితే.. చాలా మంది ప్రముఖుల బండారం బయట పడుతుంది. కానీ, ఈ విషయంలో కావాలనే తాత్సారం జరుగుతోంది' అనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు దూకుడు పెంచినట్లు సమాచారం. పనామా పత్రాల్లో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు ప్రముఖంగా పేర్కొనడం, ఆ తర్వాత విచారణ తీవ్రతరం చేసి ఆయన్ని గద్దె దించిన విషయం తెలిసిందే. సినిమా ప్రముఖులతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లు కూడా పనామా పత్రాల్లో బయటపడ్డాయి. వివిధ దేశాల సహకారంతో ఆయా వ్యక్తుల అక్రమ ఆదాయానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 33 మంది ప్రముఖులకు సంబంధించిన ఆదాయ వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వాళ్లు చెప్పారు.



భారత మిలిటరీ ఆధునీకరణకు సాయం

అమెరికా హామీ

వాషింగ్టన్:
భారత మిలిటరీ ఆధునీకరణకు సహకరిస్తామని అమెరికా హామీనిచ్చింది. గడిచిన దశాబ్ద కాలంలో అమెరికా, భారత్‌ల మధ్య రక్షణ వాణిజ్యం రూ. 96.12 వేల కోట్లకు చేరుకుందని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికన్ కమాండర్ హ్యారి హారిస్ తెలిపారు. అమెరికాకు చెందిన అత్యాధునిక మిలిటరీ పరిజ్ఞానం వైపు భారత్ చూస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ మిలిటరీని ఆధునీకరించేందుకు అమెరికా కచ్చితంగా సహాయపడగలదని విశ్వాసం వ్యక్తంచేశారు. దీనికి భారత్ కూడా తోడ్పాటు అందిస్తే అవసరమైన, అర్థవంతమైన మార్గాల్లో మిలిటరీ సామర్థ్యాన్ని పెంచేలా కృషి చేయొచ్చని తెలిపారు.



ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారంపై హర్షం వ్యక్తంచేశారు. చాలా ఏళ్లుగా భారత్‌తో కలసి వరుసగా మలబార్ విన్యాసాలను కొనసాగించామని ఇందులో జపాన్ కూడా భాగమైందని గుర్తుచేశారు. భారత్, జపాన్, అమెరికాల మధ్య త్రైపాక్షిక బంధం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

సీటు బెల్ట్ తీసుకునే లోపే..దారుణం

బెంగళూరు:
కారులో ప్రయాణిస్తున్నపుడు సీటు బెల్ట్ పెట్టుకోవడం..ద్విచక్ర వాహనంపై వెళుతున్నపుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అయితే దురదృష్టవశాత్తు ఆపదలో రక్షించాల్సిన ఆ సీట్ బెల్టే బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి ప్రాణాలను బలితీసుకుంది.

కారు ఇంజీన్ కు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆయన సజీవ దహనమైన ఘటన కలకలం రేపింది. అయితే చివరి నిమిషంలో తన కుటుంబ సభ్యుల కాపాడు కున్నా ఆయన మాత్రం మంటల్లో కాలి బూడిద కావడం మృతుని కుటుంబ సభ్యులను మరింత కలవర పరిచింది. దురదృష్టకరమైన ఈ సంఘటన ఆదివారం ఉదయం మదుక్కార్కె టోల్ గేటు సమీపంలో చోటు చేసుకుంది. నగల వ్యాపారి దిలీప్‌కుమార్ (38) భార్యా పిల్లలతో కారులో కొచ్చికి బయలుదేరారు. ఇంతలో వాహనం ఇంజిన్‌కు హఠాత్తుగా మంటలు అంటుకు న్నాయి. దీంతో వెంటనే తేరుకున్న దిలీప్ కుమార్ తన భార్య ఇద్దరు పిల్లల్ని బయటకు తోసేసి మరీ ప్రమా దంనుంచి రక్షించారు. ఇంతలో మంటలు బాగా వ్యాపిం చడంతో సీట్ బెల్టు తీసుకునే లోపే భార్యా పిల్లల చూస్తుం డగానే ఆయన మంటలకు ఆహుతైపోవడం తీవ్ర విషాదాన్ని రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

శిశుమరణాలు.. ఆఫ్రికా కంటే 'ఘోరం'క్'పూర్'

గోరఖ్‌పూర్:
మెదడువాపు వ్యాధికి చికిత్స పొందుతూ గోరఖ్‌పూర్లోని బీఆర్‌డీ హాస్పిటల్లో భారీ సంఖ్యలో చిన్నారులు మరణించడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లా గురించి ఆరోగ్య శాఖ విస్మయం కలిగించే వాస్తవాలు వెల్లడించింది. గోరఖ్‌పూర్ ప్రాంతాన్ని ఒక దేశంగా పరిగణిస్తే.. శిశు మరణాల రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో అది కూడా ఒకటిగా ఉండేది. ఆరోగ్య శాఖ దగ్గరున్న సమాచారం ప్రకారం గోరఖ్‌పూర్‌లో శిశు మరణాల రేటు 62. అంటే అక్కడ జన్మిస్తోన్న వెయ్యి మంది చిన్నారుల్లో 938 మంది మాత్రమే బతికి బట్టగడుతున్నారు. మిగతా 62 మంది శిశువు దశలోనే ప్రాణాలు వదులున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో శిశు మరణాల రేటు 48 కాగా, దేశ సగటు 40. అమెరికాకు చెందిన సీఐఏ రికార్డుల ప్రకారం.. శిశుమరణాల రేటు అత్యధికంగా ఉన్న ప్రపంచ దేశాల్లో గోరఖ్‌పూర్ 18వ స్థానంలో ఉండేది. 44.5 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతం ప్రత్యేక దేశమైతే.. పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియా స్థానాన్ని ఆక్రమించేది. ఆ దేశ జనాభా కేవలం 19.18 లక్షలేనని బాబీ రమాకాంత్ తెలిపారు. 62.90, 64.60 చొప్పున శిశుమరణాల రేటు నమోదవుతున్న జాంబియా, దక్షిణ సూడాన్‌లతో గోరఖ్‌పూర్ పోటీపడుతోంది.

శిశుమరణాల రేటులో ఆఫొనిస్థాన్ (112) ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మాలీ (100), సోమాలియా (96), సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ (88) ఉన్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో గోరఖ్‌పూర్ అధ్వాన్న స్థితిలో ఉంది. అక్కడ పుట్టిన వారిలో ప్రతి వెయ్యి మందిలో 76 మంది ఐదేళ్ల ప్రాయంలోపే కన్నుమూస్తున్నారు. ఐదేళ్లలోపు మరణిస్తోన్న చిన్నారుల సగటు యూపీలో 62 కాగా, భారత్‌లో 50.



పోషకాహారలోపం, టీకాలు సరిగా వేయించకపోవడం, బహిరంగ మలవిసర్జన, అపరిశుభ్రమైన తాగునీరు కారణంగా ఆ ప్రాంతంలో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ చెబుతోంది. గోరఖ్‌పూర్‌లోని 35 శాతం మంది చిన్నారులు ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువు ఉన్నారు. 42 శాతం మందిలో ఎదుగుదల సరిగా లేదు. ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు టీకాలు సరిగా వేయించుకోవడం లేదు. ఆ జిల్లాలో 35 శాతం ఇళ్లలో మాత్రమే టాయిలెట్లు ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలోని పావు వంతు చిన్నారుల డయేరియా బారిన పడుతున్నారు.

ఆ 'హీరో' డాక్టర్‌పై వేటుపడింది!

గోరఖ్‌పూర్:
చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు సొంత డబ్బుతో ఆక్సీజన్ సిలిండర్లు కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో హీరోగా ప్రచారం పొందిన డాక్టర్‌పై అనుహ్యంగా వేటు పడింది. బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) మెడికల్ కాలేజీలో మెదడువ్యాపు వ్యాధి విభాగానికి నోడల్ అధికారిగా ఉన్న ఆయనను తొలగించారు. విధులను ఉల్లంఘించి.. ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నందుకు కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు. మెదడువాపు వ్యాధి కారణంగా బీఆర్డీ మెడికల్ కాలేజీ దవాఖానాలో పెద్ద సంఖ్యలో చిన్నారులు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో గత గురువారం సొంత డబ్బుతో బయటినుంచి ఆక్సీజన్ సిలిండర్లు తెప్పించి.. చిన్నారుల ప్రాణాలు కాపాడినట్టు సోషల్ మీడియాలో, మీడియాలో కఫీల్ ఖాన్‌పై కథనాలు వచ్చాయి. అయితే, ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు మీడియాలో సృష్టించారని, గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్ అయిన తన భార్య షబిస్తా ఖాన్ ఆధ్వర్యంలో నడుపుతున్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అసలు బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్ల కొరతకు కఫీల్ ఖాన్‌తోపాటు, కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే మిశ్రా కారణమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మిశ్రాపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆయన రాజీనామా చేశారు. తాజాగా మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించారని, విధులను ఉల్లంఘించారని కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు.



షోపియాన్ ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ కమాండర్ హతం



కశ్మీర్:
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు కశ్మీర్లో భారీ ఎదురు దెబ్బ తగిలింది. షోపియాన్ ఎన్‌కౌంటర్లో హిజ్బుల్ ఆపరేషనల్ కమాండర్ యాసిన్ ఇటూ అలియాస్ ఘజనవీ హతమయ్యాడు. ఆదివారం జరిగిన కాల్పుల్లో యాసిన్‌తోపాటు అతడి అనుచరులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

బుర్హాన్ వనీ, జకీర్ మూసా ఉగ్ర వారసుడైన యాసిన్‌ను మట్టుబెట్టామని కశ్మీర్ రేంజ్ ఐజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. 2016లో జరిగిన ఎన్‌కౌంటర్లో బుర్హాన్ వనీ మరణించగా.. మూసా అతడి వారసుడిగా ఎదిగాడు. కానీ ఉగ్రవాద సంస్థ అతణ్ని బహిష్కరించడంతో సబ్జర్ భట్ హిజ్బుల్‌కు నాయకత్వం వహించాడు. ఇటీవల అతడు కూడా హతం కావడంతో.. యాసిన్ ఆపరేషనల్ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

శనివారం షోపియాన్ ప్రాంతంలోని అవ్‌నీరా గ్రామంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. రాత్రి వేళ ఇద్దరు జవాన్లను కాల్చి చంపారు. దీంతో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది.. మసీదు పక్కన ఉన్న ఇంట్లో దాగి ఉన్న యాసిన్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. బుద్గాం జిల్లాలోని చదూరా ప్రాంతానికి చెందిన యాసిన్ 1997లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరంలో చేరి శిక్షణ పొందాడు.

ఎన్‌కౌంటర్లో మరణించిన మిగతా ఇద్దరు టెర్రరిస్టుల్ని ఉమెర్ మజీద్ మిర్, ఇర్ఫాన్ ఉల్ హక్‌గా గుర్తించారు. వీరిద్దరూ గతంలో భద్రతా దళాలపై పలుమార్లు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో ఒక ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు గాయపడగా.. శ్రీనగర్‌లోని మిలిటరీ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మరణించారు.

భారీ షాకిచ్చిన విద్యుత్ శాఖ

ఒక సామాన్యుని ఇంటికి అక్షరాల రూ. 38వేల కోట్లు బిల్లు

జెంషెడ్‌పూర్:
అక్షరాల రూ. 38వేల కోట్లు.. ఇది ఒక సామాన్యుడికి వచ్చిన కరెంటు బిల్లు. మూడు గదులు, మూడు ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న తనకు కలలో సైతం ఊహించని రీతిలో కరెంటు బిల్లు రావడం షాక్ అవ్వడం అతని వంతైంది. జెషెండ్‌పూర్‌లో నివసించే బీఆర్ గుహాకు ఆదివారం జార్ఖండ్ విద్యుత్ బోర్డు ఈ కరెంటు బిల్లు పంపింది.

ఆ వెంటనే బిల్లు చెల్లించడం లేదంటూ ఇంటికి పవర్ కట్ చేసింది. దీంతో బిత్తరపోయిన బీఆర్ గుహా తన గోడును మీడియాకు వెళ్లబోసుకున్నాడు.

'కరెంటు బిల్లు చూసి నేను విస్తుపోయాను. ఇంతమొత్తం వస్తుందని మేం ఊహించలేదు. మాకు మూడు గదుల ఇల్లు ఉంది. ఇంట్లో మూడు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ ఉన్నాయి. ఈ మాత్రం దానికి ఇంతమొత్తం బిల్లు ఎలా వస్తుంది?' అని బిహార్ గుహా ప్రశ్నించారు.

గుహా కూతురు రత్న బిశ్వా మాట్లాడుతూ 'మా అమ్మకు షుగర్ ఉంది. నాన్నకు రక్తపోటు (బీపీ) ఉంది. ఇరుగుపొరుగువారి సాయంతో ఇంటిని నెట్టుకొస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ బిల్లు మాకు షాక్ ఇచ్చింది' అని తెలిపారు. ఈ విషయమై జార్ఖండ్ విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తామని బోర్డు హామీ ఇచ్చింది.

భారత్‌కి మరో కపిల్‌దేవ్ దొరికేశాడట..!

ప్రత్యేక ప్రతినిధి:
భారత్ జట్టుకి కపిల్‌దేవ్ తరహాలో సుదీర్ఘ కాలం తర్వాత ఒక ఆల్‌రౌండర్ దొరికాడని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. శ్రీలంకతో పల్లెకలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టుని ప్రత్యక్షంగా వీక్షించిన ఎమ్మెస్కే ప్రసాద్ హిట్టర్ హార్దిక్ పాండ్య శతకం అనంతరం మీడియాతో మాట్లాడాడు. 1994లో కపిల్‌దేవ్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఆ తరహా ఆల్‌రౌండర్ కోసం భారత్ ఎదురు చూస్తోందని.. ఈ నిరీక్షణ నేటితో ఫలించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

హార్దిక్ పాండ్య ఇన్నింగ్స్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అతను కొద్దికాలం క్రికెట్ ఆడగలిగితే చాలు. తప్పకుండా కపిల్‌దేవ్‌తో పోల్చదగిన గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు. వన్డే, టీ20ల్లో తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక తాజా శతకంతో టెస్టుల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. దొరికిన అవకాశాన్ని హార్దిక్ చక్కగా వినియోగించుకుని మా నమ్మకాన్ని నిలబెట్టాడు' అని ఎమ్మెస్కే వివరించాడు. ఆదివారం 329/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టుకి హార్దిక్ పాండ్య (108: 96 బంతుల్లో 8×4, 7×6) మెరుగైన స్కోరు అందించాడు. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. టీ20 తరహా ఆటతో రెచ్చిపోయిన పాండ్య కెరీర్ రెండో టెస్టులోనే తొలి శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ పూర్తయిన కొద్దిసేపటికే జట్టు స్కోరు 487 వద్ద హార్దిక్ పాండ్య చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.



24 గంటలు.. 507 చిత్రాలు గీసిన ఆర్టిస్ట్

ఖైరతాబాద్:
పెన్సిల్‌ను కుంచెగా మలిచి 24 గంటలపాటు ఏకధాటిగా అద్భుతమైన చిత్రాలను గీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు ఈ కళాకారుడు. నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా ఉదయం 11:15 గంటలకు ప్రారంభమైన ఆర్టిస్ట్ హర్ష చిత్రలేఖనం ఆదివారం ఉదయం 11:15 గంటలవరకు కొనసాగింది. 12 పెన్సిళ్లతో 507 బొమ్మలను గీసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ హరికుమార్, సౌత్ ఇన్‌చార్జి కృష్ణారెడ్డి ఆర్టిస్ట్ హర్షకు అందజేశారు. 24 గంటలపాటు ఆర్టిస్ట్ హర్ష వేస్తున్న చిత్రాలను నిరంతరాయంగా వీడియో తీశారు. ఆ వీడియోను ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలకు పంపించగా, మరో 40 రోజుల్లో కళాకారుడు హర్ష కల నేరవేరనున్నది. ఈ సందరరేగా ఆర్టిస్ట్ హర్ష మాట్లాడుతూ ప్రయత్నిస్తే ఎవరికైనా రికార్డులు వస్తాయన్నారు. ఎందరో పేదకళాకారులు టాలెంట్ ఉన్నా రోడ్డుపై చిత్రాలు వేస్తూ తమను గుర్తించే వారు లేక మరుగున పడిపోతున్నారని, అలాంటివారిని ప్రోత్సహిస్తానని చెప్పారు. తన రికార్డు తానే బ్రేక్ చేసేందుకు త్వరలోనే మరో ఫీట్ చేస్తానన్నారు.





ఏ హాల్లో ఏ సినిమా

వీ మ్యాక్స్-1		జయ జానకి నాయక
వీ మ్యాక్స్-2		దర్శకుడు
వీ మ్యాక్స్-3		ఇదేం దెయ్యం
లీలామహల్	(2562480)	లై
శ్రీకన్య	(2720709)	నేనే రాజు నేనే మంత్రి
శ్రీరామ		నేనే రాజు నేనే మంత్రి
మెలోడి	(2565994)	లై
సంగం	(2747150)	నక్షత్రం
శరత్	(2747151)	జయ జానకి నాయక
జగదాంబ	(2564796)	ఫిదా
రమాదేవి	(2564796)	జయ జానకి నాయక
శారద	(2564796)	నేనే రాజు నేనే మంత్రి
జోతి	(2788788)	నేనే రాజు నేనే మంత్రి
కిన్నెర	(6525600)	ఫిదా
కామేశ్వరి	(6525600)	జయ జానకి నాయక, లై
శ్రీకాంతి	(6641030)	డర్టీ గేమ్స్
శ్రీ వెంకటేశ్వర	(2565566)	లై
వెంకటేశ్వర	(2565566)	జయ జానకి నాయక
గోకుల్	(2562482)	లై
పరమేశ్వరి	(2558186)	గౌతమ నంద
ఊర్వశి	(6060999)	నేనే రాజు నేనే మంత్రి
శ్రీలక్ష్మీనరసింహ	(104ఏరియా)	జయ జానకి నాయక
శ్రీలక్ష్మీనరసింహ(మిని)	(104ఏరియా)	లై
సుకన్య (గోపాలపట్నం)	(2520994)	నేనే రాజు నేనే మంత్రి
సౌజన్య (గోపాలపట్నం)	(2520994)	ఫిదా
నరసింహ	(2520974)	జయ జానకి నాయక
శ్రీ నరసింహ	(2520974)	వైశాఖం
శంకర		లై
సత్యం		దర్శకుడు
మౌర్య		జయ జానకి నాయక
దుర్గా (మధురవాడ)	(2529966)	జయ జానకి నాయక
తాతా	(తగరపువలస)	జయ జానకి నాయక
	గాజువాక ఏరియా	
కన్య		జయ జానకి నాయక
శ్రీకన్య స్క్రీన్ -1	(2517976)	జయ జానకి నాయక
శ్రీకన్య హెవెన్		దర్శకుడు
మినీ మోహిని		రారండోయ్ వేడుక చూద్దాం..
మోహిని(70 ఎంఎం)	(2517575)	జయ జానకి నాయక
మోహిని(35ఎంఎం)	(2517575)	నక్షత్రం
లక్ష్మి	(2517034)	నేనే రాజు నేనే మంత్రి
లక్ష్మీకాంత్	(2517034)	నేనే రాజు నేనే మంత్రి
అన్నపూర్ణ (కూర్మన్నపాలెం)	(2587445)	జయజానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి
అరుణ (పెదగంట్యాడ)		జయజానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి
లిఖిత (శ్రీహరిపురం)		జయ జానకి నాయక
విశేష్		దండుపాళ్యం-2
బాలాజీ డ్రైవిన్ (షీలానగర్)		జయజానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి
బాలాజీ స్క్రీన్ 2		ఫిదా
బాలాజీ స్క్రీన్ 3		దర్శకుడు
	అనకాపల్లి	
షిర్డిసాయి	(324333)	లై
పర్తిసాయి	(324333)	ఫిదా
శ్రీసత్య	(222335)	లై
రాజా		జయ జానకి నాయక
సత్యనారాయణ		జయ జానకి నాయక
వెంకటేశ్వర (రామకృష్ణ)		నిన్ను కోరి
రామచంద్ర		నేనే రాజు నేనే మంత్రి

లండన్ టు ముంబయి

మాల్యాను వేగంగా రప్పించే ప్రయత్నాలు

ముంబయిః
బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను తిరిగి రప్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. మాల్యాను అప్పగించిన వెంటనే ఆయనను ముంబయి ఆర్థర్ రోడ్ జైల్‌లో ఉంచాలని భావిస్తున్న క్రమంలో జైలు స్థితిగతులు, భద్రతా ప్రమాణాలపై కేం?ద్రం లండన్ కోర్టుకు నివేదిక సమర్పించింది. అర్థర్ రోడ్డు జైలులోని బ్యారక్ 12ను మాల్యాకు కేటాయించనున్నారు. గతంలో 2611 పేలుళ్ల సూత్రధారి, పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ బ్యారక్‌లో ఉన్నాడు. ముంబయి మహాలక్ష్మీ? రేసుకోర్సుకు సమీపంలో ఉన్న అర్థర్ రోడ్ జైలు నిందితుడు(మాల్యా)కి అవసరమైన భద్రత ప్రమాణాలన్నింటినీ కలిగిఉందని లండన్ కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. జైలు అధికారులు రూపొందించిన ఈ నివేదికను ప్రభుత్వం సీబీఐ ద్వారా మాల్యా అప్పగింత కేసును విచారిస్తున్న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించింది. కేం?ద్రం నివేదికతో లండన్ కోర్టు అప్పగింత ప్రక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.



ఘనంగా డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి ప్రారంభం

హోమియోపతి వైద్యంతో సంపూర్ణ చికిత్స

రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి



జ్యోతిప్రజ్వలన చేస్తున్న సుబ్బిరామిరెడ్డి

డాబాగార్డెన్స్, న్యూస్‌లీడర్: మెరుగైన చికిత్సకు హోమియోపతి వైద్యం సంపూర్ణంగా పనిచేస్తుందని డాక్టర్ టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. డైమాండ్‌పార్కు సమీపంలో శ్రీకన్య ప్యార్చూన్ హోటల్ ఎదురుగా సోమవారం డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రిని రాజ్యసభ సభ్యుడు డాక్టర్. టి. సుబ్బిరామిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలకు



చేరువలో ఈ ఆసుప్రతిని ప్రారంభించడం ఆనందా యకమన్నారు. కొన్ని రోజులుగా దుగ్గు, త్రోట్ ఇన్‌పె క్షన్‌తో భాదపడుతూ అన్ని రకాల వైద్యం చేయిం చానని, ఫలితం లేకపోవడంతో హోమియోపతి వైద్యం చేయించుకున్న తర్వాత సంపూర్ణ ఉపశమనం లభిం చిందన్నారు. వ్యాధి తగ్గడానికి కొంత సమయం పట్టిన పూర్తిగా నయం అవ్వడంలో ఈ పద్ధతి చక్కని ఔషదం మని కొనియాడారు. ఎన్ని అంతర్జాతీయ ప్రణాళికలతో ఆసుపత్రిలు, మందులు వచ్చినా, హోమియోచికిత్స మాత్రం ప్రత్యేకమేనని అన్నారు. దళాబ్దకాలం వైద్యరంగంలో అనుభవం కల్గిన డాక్టర్ ఎం.వి. రెడ్డి విశాఖలో ప్రారం భించడం, రెండు తెలుగు రాష్ట్రాలల్లో మొత్తం 30 బ్రాంచ్‌లు ప్రారం భించడానికి శ్రీకారం చుట్టిన వారిని అభినంది స్తున్నన్నారు. విశాఖ ప్రజలకు 30 సం వత్సరాలుగా పేదలకు నేరుగా వైద్యం అందించాలని, వారి ఇంటివద్దకే డాక్టర్లును పంపించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇకపై వీరి సహకారంతో హోమియోపతి మందులు కూడా అందిస్తామని వెల్ల డించారు. ఆసుపత్రి అధినేత డాక్టర్ ఎ.ఎం.రెడ్డి మాట్లాడుతూ రాజకీయపరంగానే కాకుండా విశాఖ ప్రజల గుండేల్లో స్థిరస్థాయిగా నిలిచిన, శివభక్తుడైన సుబ్బిరా మిరెడ్డి చేతులుమీదుగా ప్రారంభిం చడం సంతోషకరంగా వుందన్నారు. విశాఖపట్నం కేంద్రంగా తమ బ్రాంచ్‌లను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల్లో ప్రారం భిస్తామన్నారు. సుబ్బిరామిరెడ్డిని ఆదర్శంగా తీసు కుని వారి సేవా పీఠం ద్వారా రోగు లకు సలహాలు సూచ నలు అందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ వైద్యం పరిచయం వుందని, విశాఖ ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలన్నా ఉద్ధేశ్యంతో ఏర్పాటు చేశామన్నారు. మిలీనియం సాఫ్ట్‌వేర్ అధినేత శ్రీధర్‌రెడ్డి సహకారం అందిం చినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. లోగో ఆవిష్కరణ ముఖ్యఅతిధి చేతు లుమీదుగా ఆవిష్కం రించారు. అనంతరం వారికి ఆసుపత్రి అధినేత జ్ఞాపికను సుబ్బిరామిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వరాదరెడ్డి, పాలూరి శేషుమాంబ, టిఎస్ఎన్. మూర్తి, మిలీనియం సాఫ్ట్‌వేర్ అధినేత శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర సమరంలో విశాలాక్షి పోరాటం



భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహ నీయులు తెల్లదొరలతో పోరాటాలు చేసి ప్రాణాలు విడిచారు. వారు చేసిన పోరాటాల ఫలితంగా నేడు ప్రతి ఒక్కరూ రోడ్డుపై నిర్భయంగా నడిచి సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఆ మహనీయులతో కలిసి విశాఖ నగరానికి చెందిన స్వాతంత్ర సమర యోధురాలు రూపాకుల విశాలాక్షి (92) కూడా దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు చేశారు. బాల్యం నుంచే తెల్లదొరలపై తిరుగుబాటు చేసి అందరితో శభాష్ అనిపించు కున్నారు. సాంప్రదాయ కుటుం బానికి చెందిన శిష్టా దక్షిణ



చిన్నప్పటి నుంచే ఆమె దేశభక్తిని పెంపొదించుకున్నారు. ఆమె ప్రతి రక్తపు బొట్టు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ఉద్యమాల్లో చిందించారు. విశాలాక్షితో పాటు తల్లి దండ్రులు కొంతకాలం తర్వాత విజయవాడకు తరలి వెళ్ళి అక్కడే నివాసం ఉన్నారు. విజయవాడలోనే ఏడో తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు మూర్తి, సీతామహాలక్ష్మి దంపతు లకు విశాలాక్షి 1926 సంవత్స రంలో విశాఖ మహారాణిపేటలో జన్మించారు. ఆమెకు ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు. విశాలాక్షి మూడో కుమార్తె.

ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు : దేశ నేతలు చేసిన ఉద్యమాలు, ఉపన్యా సాలు విశాలాక్షి చూసి, విని ఆకర్షితు లయ్యారు. దీంతో ఆమె అతి పిన్న వయస్సులో ఉద్యమాల్లో పాల్గొన్నారు. దేశ నేతలతో పాటు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న విశాలాక్షిని కూడా తెల్లదొరలు అరెస్ట్ చేసి రాజమండ్రి జైళ్ళో పెట్టారు. 1946 సంవత్స రంలో ఆంధ్రప్రదేశ్ హరి జన సేవా సంఘం సభ్యురాలు అయిన విశా లాక్షి హరిజనులకు తిరుపతి ఆలయ ప్రవేశం కల్పించాలని పది వేల మంది కార్యకర్తలతో ఉద్యమం చేపట్టారు. దీనికి ఆ సంఘం అధ్యక్షుడు బి.ఎస్. మూర్తి నాయ కత్వం వహించారు. ఈ ఉద్యమానికి విశాలాక్షి మామ ఆర్. రామకృష్ణయ్య ప్రధాన కార్య దర్శిగా బాధ్య తలు చేపట్టారు. మరల ఆమెను అరెస్ట్ చేసి బళ్ళారి జైళ్ళో పెట్టారు. అప్పటి నుంచి హరి జనుడు ఆలయ



ప్రవేశానికి మార్గం సుగమ మైంది. స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న విశాలాక్షి సుమారుగా 2 సంవత్సరాల పాటు జైలు జీవితం గడపడంతో పాటు లాఠీ దెబ్బలు తిన్నారు. ఆమె కుటుంబ సభ్యుల్లో ఆరుగురు స్వాతంత్ర్య సమర యోధులే. స్వాతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న విశాలాక్షి చేసిన సేవలను గుర్తించి నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తామ్ర పత్రం అందజేశారు.

చిన్నప్పటి నుంచే దేశభక్తి

మంగళంపల్లి బాల మురళీ కృష్ణ తండ్రి వద్ద సంగీతం కూడా నేర్చుకున్నారు. 1935 సంవత్సరంలో రూపాకుల సుబ్రహ్మణ్యంతో విశాలాక్షికి విశాఖలో వివాహం జరిగింది. అప్పటికి ఆమెకు తొమ్మిదేళ్ళు. తండ్రి శిష్టా దక్షిణ మూర్తి, భర్త సుబ్ర హ్మణ్యం, మామ ఆర్.రామ కృష్ణ య్యలు మహా త్ముని అడుగు జాడల్లో నడిచి స్వాతంత్ర్య ఉద్య మాల్లో పాల్గొన్నారు. రామ కృష్ణ య్యను మహాత్మా గాంధీ ఏపీ హరిజన సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా 1941 సంవత్సరంలో నియ మించారు. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం, విశాఖలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, టౌన్ హాల్‌లో మహాత్మా గాంధీ ముఖ్య నేతలతో చేపట్టిన స్వాతంత్ర్య ఉద్యమాల్లో విశాలాక్షి భర్త సుబ్రహ్మణ్యం, మామ రామకృష్ణయ్యలతో పాల్గొన్నారు.



ప్రభుత్వ గుర్తింపు..గౌరవం లేదు..

నేడు ప్రతి ఒక్కరూ కూడా రోడ్డుపై ఎంతో నిర్భయంగా నడవడానికి విశాలాక్షిలాంటి స్వాతంత్ర్య సమరయోధులే కారణం. వారు తెల్ల దొరలతో లాఠీ దెబ్బలు తిని రక్తాన్ని చిందించారు. అటువంటి వారిని ప్రభుత్వాలు, అధికారులు గౌరవించకుండా విస్మరించడం ఎంతో శోచనీయం. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్ర్య సమరయోధురాలు, తామర పత్ర గ్రహీత రూపాకుల విశాలాక్షిని జిల్లా కలెక్టర్, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విశాలాక్షి లాంటి స్వాతంత్ర్య సమర యోధులను గౌరవించాలని పలువురు కోరుతున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడిన స్వాతంత్ర సమరయోధులకు వారి మరణా నంతరం ప్రభుత్వం అధికార లాంఛనాలతో వారిని గౌరవించి అంత్య క్రియలను నిర్వ హించాలని వివిధ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆమెకు ఆరుగురు సంతానం. ముగ్గరు కుమారులు, ముగ్గరు కుమార్తెలు. ప్రస్తుతం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక కుమారుడు లేటు ఆర్. సుందరరావు, మరో కుమారుడు ఆర్. రవికుమార్ సంఘ సేవకులు, రాజీవ్ గాంధీ మానవ సేవ జాతీయ అవార్డు గ్రహీత. ఒక కుమార్తె శిష్టా శ్రీలక్ష్మి అంతర్జాతీయ క్రీడాకారిణి, ప్రకృతి చికిత్సాలయం వైద్యురాలు. మరో కుమార్తె గూడా మైథిలి గృహిణి. ప్రస్తుతం సుందరరావు, మైథిలిలు హైదరా బాద్‌లో వేర్వేరుగా నివశిస్తున్నారు. రవికుమార్, శ్రీలక్షిలు విశాఖ మహారాణి పేటలోనే నివాసం ఉంటున్నారు.



కుటుంబ సభ్యులతో విశాలాక్షి



షూటింగ్‌లో బిగ్ బికి గాయం


బాలీవుడ్ మెగాస్టార్.. బిగ్ బి గా అశేష భారతా వనికి సుపరిచితులైన అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తగ్స్ ఆఫ్ హిందోస్తాన్ అనే సినిమా చేస్తున్నారు. అమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ కూడా నటిస్తున్నారు. తాజా గాయం పెద్దదే అన్న వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా విపరీతమైన నొప్పిని అమితాబ్ అనుభవించారని తెలుస్తోంది. అయితే.. షూటింగ్ లో ఎలా ప్రమాదం జరిగిందన్న విషయం మీద మాత్రం సమాచారం బయటకు రావటం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రమాదంలో పక్కటెముకలు విరిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బిగ్ బి తన షూటింగ్ ను కొనసాగించినట్లుగా చెబుతున్నారు. షూటింగ్ ముగించుకు వచ్చిన తర్వాత ముంబయికి చేరుకున్న బిగ్ బి.. వైద్యుల సూచనతో స్కానింగ్ చేయించుకున్నారని.. పక్కటెముకల్లో చీలిక చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.













Printed, Published and Owned by V.V.Ramana Murthy and Printed at LEADER PRESS, 58-14-109/5, Block No. 113 A, VUDA Layout, Marripalem, Visakhapatnam - 530009, A.P. and Published at 47-10-7/3, Diamond Park Junction, Visakhapatnam - 530016, A.P.
EDITOR - V.V. RAMANA MURTHY, RNI NO: 72163/99, Registered Postal Regd. No. - VSP/211/2015-17 E-MAIL andhraleader@gmail.com, Telephone Nos. 0891-6660599, 8099492993